ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
5
ప్రకాశం
జిల్లా వార్తలు
శనివారం 23, నవంబరు 2024




బాధ్యతలు స్వీకరించిన తేజస్వికి శుభాకాంక్షలు చెప్తున్న ఎంపీ మాగుంట, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ సత్య

తేజస్వికి అభినందనలు

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఒంగోలుకు చెందిన పొడపాటి తేజస్విని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అభినందించారు. విజయవాడలో శుక్రవారం తేజస్వి బాధ్యతల స్వీకరణ వైభవంగా సాగింది. మాగుంట ఆ కార్యక్రమంలో పాల్గొని తేజస్వికి బొకే ఇచ్చి శాలువతో సత్కరించారు. రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కూడా తేజస్విని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి పదవికి వన్నె తేవాలని సూచించారు.

'ఆంధ్రజ్యోతి' కథనంతో కదలిక

ప్రభుత్వానికి కలెక్టర్ గతనెల 21న లేఖ రాయగా నెలాఖరు వరకు చర్యలు కరువయ్యాయి. ఈ విషయాలను బహిర్గతం చేస్తూ ఈనెల 2న ఆంధ్రజ్యోతిలో 'అక్కడంతే' శీర్షికను ప్రచురించిన కథనం ఇటు జిల్లా, అటు రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మరోవైపు సీఎం దృష్టికి కూడా వ్యవహారం వెళ్లడంతో సీఎంవో అధికారులు సైతం దృష్టి సారించారు. ఆ వెంటనే.. ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సహకారశాఖ రిజిస్ట్రార్ సూచించారు. దీంతో విచారణకు డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో జిల్లా ఆడిట్ అధికారి, ఎల్‌డీఎంలతో కూడిన త్రిసభ్య కమిటీని కలెక్టర్ నియమించారు. మరోవైపు ఆలస్యంగా మేల్కొన్న బ్యాంకు పీఐసీ చైర్మన్ అయిన జేసీ గోపాలకృష్ణ ఈనెల 4న పాలకవర్గ సమావేశం నిర్వహించారు. బ్యాంకు సీఈవో కోటిరెడ్డితో రాజీనామా చేయించారు. ఆప్కాబ్ నుంచి మరొక అధికారిని తాత్కాలిక సీఈవోగా నియమించారు.



ఐదేళ్లపాటు యథేచ్ఛగా పంచేశారు. గత వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు అడ్డగోలుగా సాగాయి. బ్యాంకు పాలకవర్గం, అధికారులు కుమ్మక్కై నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, వారిపై వచ్చే ఆరోపణలపై విచారణ, వాటిపై చర్యలు, బ్యాంకు అభివృద్ధి పనులు, ఆధునికీకరణ, సీసీ కెమెరాల కొనుగోలు, రుణాల మంజూరు ఇలా ఏ అంశంలో చూసినా ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఏవిషయంలోనూ హేతుబద్ధంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. పైగా కోర్టు తీర్పులను సైతం తాము అనుకున్న దానికి అనుగుణంగా ఉండేలా వక్రభాష్యం చెబుతూ వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. ఎట్టకేలకు ఆ పాపాలు బయటపడుతున్నాయి.

ఇష్టారాజ్యంగా పంచేశారు!

డీసీసీబీలో ఐదేళ్లు అడ్డగోలుగా కార్యకలాపాలు

- అధికారులు, పాలకవర్గం మిలాఖత్
- ప్రభుత్వ మార్గదర్శకాలకు తిలోదకాలు
- అన్ని విభాగాల్లోనూ అక్రమాలే
- భారీగా నిధుల దుర్వినియోగం
- విచారణలో గుర్తించిన త్రిసభ్య కమిటీ
- కలెక్టర్‌కు చేరిన నివేదిక
- నేడో, రేపో ప్రభుత్వానికి పంపనున్న అన్సారియా

ఒంగోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పీడీసీసీ బ్యాంకులో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పాలకవర్గం నుంచి అధికారుల వరకు ఎవరికివారు అంతా పందేరం చేశారు. అలాగే పంచుకొని తినేశారు. కోట్లాది రూపాయల బ్యాంకు ధనం దుర్వినియోగం కాగా.. బాధ్యులైన అధికారులు, ఉద్యోగులు దర్జాగా బ్యాంకులో కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల బ్యాంకుపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు కలెక్టర్ తమీమ్ అన్సారియా డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో నియమించిన త్రిసభ్య కమిటీ దాదాపు పక్షం రోజులపాటు సమగ్రంగా విచారణ నిర్వహించింది. అటు ప్రభుత్వానికి, ఇటు కలెక్టర్‌కు అందిన మొత్తం 62 ఫిర్యాదులను ఏడెనిమిది విభాగాలుగా చేసి పరిశీలించింది. విచారణ నివేదికను గురువారం రాత్రి కలెక్టర్ అన్సారియాకు అందజేసింది.

సహకరించని బ్యాంకు అధికారులు

కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈనెల 6 నుంచి విచారణ చేపట్టింది. తొలుత రెండు రోజుల్లో పూర్తిచేయాలని భావించినా నిరంతరం అదనంగా కలెక్టర్‌కు ఫిర్యాదులు వస్తుండటం, ఆరంభంలో బ్యాంకు సిబ్బంది తగు స్థాయిలో సంబంధిత ఫైళ్లు ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆయా అంశాలపై లోతుగా పరిశీలన చేయాల్సి రావడం వంటి కారణాలతో విచారణ దాదాపు పక్షంరోజులు సాగింది. తమకు ఇచ్చిన ఫిర్యాదుల జాబితాలో మొత్తం 62 అంశాలపై వారు దృష్టిసారించారు. అందులో ఉద్యోగుల వ్యక్తిగత అంశాలు, విచారణలు, బ్యాంకు ఆధునికీకరణ పనులు, రుణాల మంజూరు, వివిధ రకాల కొనుగోళ్లకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని విజిలెన్స్, హెచ్‌ఆర్‌డీ ఎస్టాబ్లిష్‌మెంట్, ప్లానింగ్, ఐటీ ఇలా ఏడెనిమిది విభాగాలుగా విభజించుకొని ఆ ఫైళ్లను.. అలాగే బోర్డు సమావేశాల మినిట్స్‌ను ఈ బృందం పరిశీలించింది. వారికి అందిన ఫిర్యాదులలో ఏ ఒక్కటి కూడా నిరాధారంగా లేవన్న విషయాన్ని వారు తమ పరిశీలనలో గుర్తించారు. మొత్తంగా బ్యాంకులో ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు సాగినట్లు తేటతెల్లమైంది.

వెలుగులోకి అన్ని విషయాలు

ప్రధానంగా ఒంగోలులోని బ్యాంకు సెంట్రల్ ఆఫీసుతోపాటు టౌన్ బ్రాంచి, కర్నూలు రోడ్డు బ్రాంచి, చీమకుర్తి, అద్దంకి వంటి బ్రాంచిల్లో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు కమిటీ గుర్తించినట్లు సమాచారం. ఉద్యోగుల ప్రమోషన్లు, వారిపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు, శాఖలలో బంగారం

మిగతా 6వ పేజీలో

పీఐసీలతో కలిసి తప్పిదాలు

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో డీసీసీబీ పాలక మండలికి ఎన్నికలు నిర్వహించ లేదు. ఆ పార్టీకి చెందిన నాయకులతో త్రిసభ్య కమిటీలను (పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను) నియమించారు. ఆ పాలకవర్గాలతో బ్యాంకులో పనిచేసే వివిధ స్థాయి అధికారులు, ఉద్యోగులు మిలాఖత్ అయి అడ్డగోలుగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జేసీ నేతృత్వంలో అధికారిక పీఐసీ నియామకం జరిగినా ఆ తప్పిదాలపై పెద్దగా దృష్టిసారించ లేదు. ఈక్రమంలో బ్యాంకులో అక్రమాలపై పలువురు నేరుగా ప్రభుత్వానికి, స్థానికంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. వాటిపై విచారణ కోరుతూ ఎమ్మెల్యే జనార్దన్ సహకారశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు లిఖితపూర్వకంగా లేఖ రాశారు. దీనిపై మంత్రి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ సమయంలో బ్యాంకు సీఈవోగా ఉన్న కోటిరెడ్డి అక్కడే ఉంటే రికార్డులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆయన్ను అక్కడి నుంచి తొలగించడంతోపాటు సమగ్ర విచారణ కోసం సెక్షన్ 51 విచారణ చేయించాలని ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ రాశారు.



కంప్యూటరీకరణ వివరాలను తెలుసుకుంటున్న కలెక్టర్ అన్సారియా

సొసైటీల కంప్యూటరీకరణను నెలాఖరుకు పూర్తి చేయాలి

కలెక్టర్ తమీమ్ అన్సారియా

టంగుటూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణ ప్రక్రియను ఈనెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఆమె శుక్రవారం జేసీ గోపాలకృష్ణతో కలిసి మండలంలోని కొణిజేడు పీఏసీఎస్‌లో జరుగుతున్న డిజిటలైజేషన్‌ను పరిశీలించారు. వివరాలను సొసైటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌హెచ్‌ఆర్, ఎఫ్‌వీఆర్ సైట్ ప్రిపరేషన్, ఇన్‌స్టాలేషన్, డీసీటీ డేటా తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా అన్సారియా మాట్లాడుతూ సొసైటీల కంప్యూటరీకరణను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదన్నారు. డిసెంబర్ నుంచి లావాదేవీలన్నీ కంప్యూటర్ ద్వారా నడిచేలా చర్యలు తీసుకోవాలని పీడీసీసీ బ్యాంకు సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో బిందు ప్రత్యూష, ఏజీఎం సుభాని, బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.



ఫ్యాక్టరీలోని రాయిని పరిశీలిస్తున్న యువ యజమాని

'గ్రానైట్'లో యువతేజాలు

ఇంజినీరింగ్ చదువు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి పరిశ్రమల స్థాపన

- మల్లాయపాలెం యువకుల స్ఫూర్తిదాయక పయనం
- ఒక్కగ్రామంలోనే 70 మంది గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీల ఏర్పాటు
- నాలుగేళ్లలో పదుల సంఖ్యలో పెరిగిన పరిశ్రమలు
- సమీప గ్రామాల్లోని వెయ్యి మందికి నిత్యం ఉపాధి
- ప్రభుత్వం రాయితీలు కల్పిస్తే మరింత మంది ముందుకు వచ్చే అవకాశం

7

నీటి సంఘాల ఎన్నికలకు 5న నోటిఫికేషన్

- 8న డబ్ల్యూయూఏలు, 11న డీసీలకు నిర్వహణ
- సవరించిన షెడ్యూల్ విడుదల
- ఏర్పాట్లలో అధికారులు

ఒంగోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనెల 5న విడుదల కానుంది. అనంతరం మూడు రోజులకు తొలుత డబ్ల్యూయూఏలకు, తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలను నిర్వహిస్తారు. ఆ మేరకు సవరించిన షెడ్యూల్‌పై జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. ఈనెల 20న నోటిఫికేషన్ ఇచ్చేలా గతంలో షెడ్యూల్ ప్రకటించారు. అందుకు వీలుగా జిల్లాలో 342 డబ్ల్యూయూఏలు, 10 డీసీల ఓటర్ల జాబితాలు, ప్రాదేశిక నియోజకవర్గాల (టీసీ) గుర్తింపు, ఎన్నికల అధికారుల నియామకం, వారికి శిక్షణ వంటి అంశాలను అటు రెవెన్యూ, ఇటు ఇరిగేషన్ అధికారులు పూర్తిచేశారు. అయితే నోటిఫికేషన్ విడుదల చేసే రెండు రోజుల ముందు తాత్కాలికంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీటి సంఘాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలకం కాగా వారంతా అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. దీంతో తాత్కాలికంగా నీటి సంఘాల ఎన్నికలను వాయిదా వేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రక్రియను నిలిపివేయాలని జిల్లా అధికారులకు అప్పట్లో సమాచారం ఇచ్చారు.

ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి

అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనుండటంతో నీటిసంఘాల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆగిపోయిన ప్రక్రియ కొనసాగింపునకు సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 5న నీటిసంఘాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆయా డబ్ల్యూయూఏ స్థాయిలో నియమించిన ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ స్థానికంగా ఈ నోటిఫికేషన్ ఇస్తారు. 8వతేదీన

మిగతా 6వ పేజీలో



ఎట్టకేలకు పోస్టింగ్‌లు

- గాలిలో ఉన్న సచివాలయ ఉద్యోగులకు ఊరట
- మండలాలకు ఆర్డర్లు
- మొత్తం 102 స్థానాలు భర్తీ



ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న గ్రేడ్-5, 6 (సచివాలయ) ఉద్యోగులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 50 మంది గ్రేడ్-5 ఉద్యోగులను గ్రేడ్-4కు పోస్టింగ్‌లు ఇవ్వగా, మరో 52మంది గాలిలో ఉన్నారు. గాలిలో ఉన్న ఉద్యోగులు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని 'ఆంధ్రజ్యోతి' వెలుగులోకి తీసుకురావడంతో వారందరికీ న్యాయం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖ రాశారు. కమిషనర్ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 102 మందికి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకట నాయుడు పోస్టింగ్

మిగతా 6వ పేజీలో








గళం విప్పి.. సమస్యలు చెప్పి..

శాసనసభలో పలు అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు

- క్రియాశీలకంగా మంత్రి డాక్టర్ స్వామి
- వెలిగొండకు నిధుల ఊరట
- కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఒప్పందం
- సభా కమిటీల్లో కందుల, ముత్తుములకు స్థానం
- వైసీపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులూ గైర్హాజరు
- ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

ఒంగోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఈసారి అసెంబ్లీ సమావేశాలలో జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు గళం విప్పారు. తమ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్నింటిపై సానుకూల సమాధానాలు రాబట్టారు. అదేసమయంలో వెలిగొండతోపాటు ఇతర సాగునీటి వనరులకు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్‌లో నిధులు కేటాయింపుతో ఊరట లభించింది. కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందం ప్రభుత్వ స్థాయిలో కుదరడం మరింత ఉపకరించే విషయం. మరోవైపు తమ అధిష్ఠాన ఆదేశానుసారం జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విడత సమావేశాలకు గైర్హాజరయ్యారు. చివరిరోజు సమావేశాల సందర్భంగా జరిగిన శాసనసభా కమిటీల ఎన్నికలలో

మిగతా 6వ పేజీలో

పార్టీకి పనిచేయని వారే బజారుకీడుస్తున్నారు!

- కష్టకాలంలో బతికించింది ఎరిక్షన్‌బాబే
- వైసీపీ కోవర్టులే ఆయనపై ఫిర్యాదు
- టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలాజీకి వివరించిన వైపాలెం నేతలు
- పార్టీ ఐదు మండలాల కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, సీనియర్ నేతలు హాజరు

7



టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలాజీతో సమావేశమైన ఎర్రగొండపాలెం నేతలు

అనుచిత పోస్టింగ్‌లపై కేసు

- విచారణకు హాజరైన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

వివరాలు మెయిన్‌లో..



ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

వినియోగంలోకి మినీ స్టేడియం

● శాప్ అధికారుల పరిశీలన
● ఎమ్మెల్యే ఏలూరి చొరవతో అధికారుల చర్యలు

పర్చూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు పర్చూరులో ఐదేళ్ల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న మినీ స్టేడియం వినియోగంలోకి రానుంది. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో శాప్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు వారు ప్రకటించారు. గత టీడీపీ హయాంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు స్థానిక శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు చొరవతో పర్చూరులో రూ.2కోట్లతో ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈనిధులతో క్రీడా ప్రాంగణం యద్ధ ప్రాతిపదికన రూపుదిద్దుకుంది. ప్రారంభించుకోవాల్సిన తరుణంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ఐదేళ్లు ప్రాంగణం వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. దీంతో ప్రాంగణం ప్రారంభానికి నోచుకోక ముళ్లచెట్లు, పొదలతో నిండిపోయింది. దీంతో క్రీడాకారులు తీవ్ర ఆవేదన చెందారు. తిరిగి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో స్టేడియానికి జీవం పోసినట్లయింది. ఎమ్మెల్యే ఏలూరి చొరవతో క్రీడా ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా దృష్టిసారించారు.

శాప్ అధికారుల పరిశీలన...

మినీ స్టేడియంను వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా శాప్ అధికారులు దృష్టిసారించారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శాప్ ఏఈ రాంబాబు నేతృత్వంలో మినీ స్టేడియంను పరిశీలించారు. మరమ్మతులకు కావాల్సిన వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. యద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో తంగెళ్ళ మల్లికార్జునరావు, పఠాన్ బాజీ, ఖోఖో కోచ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.


పర్చూరులోని ఎన్టీఆర్ మినీ స్టేడియంను పరిశీలించి వివరాలు సేకరిస్తున్న శాప్ అధికారులు

ఏలూరిని సత్కరించిన కారంచేడు టీడీపీ నేతలు

కారంచేడు(పర్చూరు), నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : విజనరీ లీడర్ అవార్డు గ్రహీత పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావును శుక్రవారం కారంచేడు తెలుగుదేశం పార్టీ నేతలు తాడేపల్లిలో భారీ గజమాలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు. లండన్ వేదికగా అరుదైన అవార్డు దక్కటం పర్చూరు నియోజకవర్గానికే గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్‌లో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పోతిని ఉదయ్, నల్లగొర్ల శ్రీరాములు, జాగర్లమూడి ప్రహ్లాద, చాగంటి లక్ష్మీనారాయణ, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే ఏలూరిని గజమాలతో సత్కరిస్తున్న కారంచేడు టీడీపీ నేతలు

ఎమ్మెల్యే ఏలూరికి అభినందనలు

ఇంకొల్లు : విజనరీ లీడర్ అవార్డు గ్రహీత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువతో ఏలూరిని సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏలూరిని అభినందించిన వారిలో బాచిన సత్యనారాయణ, వై.శ్రీనివాస చక్రవర్తి, బి.శ్రీనివాసరావు, సిహెచ్ అజిత్, కె.చంద్రపాల్, ఎం.సుబ్బారావు తదితరులు ఉన్నారు.



లండన్ వేదికగా అవార్డు అందుకుంటున్న విక్రమ్ నారాయణరావు

పారిశ్రామికవేత్త నారాయణరావుకు అభినందనల వెల్లువ

చినగంజాం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) :చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త విక్రం నారాయణరావుకు లండన్ వేదికగా అంతర్జాతీయ పురస్కారం దక్కటం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. విక్రమ్ నారాయణకు లండన్ వేదికగా 2024 లాయిడ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ కంపెనీ(ఫార్మాసుటికల్ కంపెనీ ఇన్ ఇండియా) వేగవంతమైన వ్యాపార సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ పురస్కారం దక్కింది. బ్రిటీష్ పార్లమెంట్ లండన్ వేదికగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ ప్రకటించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అవార్డు గ్రహీత నారాయణ తెలిపారు. అరుదైన అవార్డు లండన్ వేదికగా లభించటం పట్ల శుక్రవారం ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో పొద వీరయ్య, కొండ్రగుంట శ్రీహరిబాబు, బత్తుల శ్రీనివాసరావు, ఎడ్లపల్లి సురేష్‌బాబు, నార్నె సత్యన్నారాయణ, దావూరి రమేష్, పరిటాల అంజిబాబు తదిరులు ఉన్నారు.

నిర్మించి ఏడాది.. ప్రారంభించేది ఎన్నటికో?



యద్దనపూడిలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం

యద్దనపూడి(మార్టూరు), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సుమారు రూ. 75 లక్షల వ్యయంతో యద్దనపూడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవనం నిర్మించి ఏడాదిదాటినా ఇంతవరకు అందులో సేవలు అందించడం లేదు. ఆస్పత్రి నిర్వహిస్తున్న పాత భవనం నుంచి కొత్త భవనంలోకి ఆరోగ్య కేంద్రాన్ని మార్చలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టరు భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఆభవనంలో విద్యుత్ సరఫరా లేదనే కారణంతో పాత భవనంలోనే ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవంగా పాత ఆరోగ్య కేంద్ర భవనం శిథిల దశకు చేరింది. వారం రోజుల క్రితం డీఎంహెచ్‌వో విజయమ్మ ఆస్పత్రిని పరిశీలించారు.
లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త భవనాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. పాత భవనం నుంచి కొత్త భవనంలోకి ఆస్పత్రిని మార్చాలని వైద్యులను కోరారు. అయినా పట్టించుకోకపోవడం గమనార్హం.

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమ పూజలు


గంగపాలెంలో సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు

బల్లికురవ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గంగపాలెం గ్రామంలోని శ్రీ కోదండ రామ స్వామి దేవాలయంలో శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మపరిషత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. ఈసందర్భంగా గ్రామానికి చెందిన మహిళ భక్తులు పెద్ద పూజలలో పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్తీక మాసం కావటం సామూహిక కుంకుమ పూజలు చేస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున చేరి తిలకించారు. ఈసందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన దాస సాహిత్య ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలలో హిందు ధర్మాన్ని కాపాడేందుక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వామి అయిన వేలు శోభనాచార్యులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ రావినూతల రామకృష్ణ, మాదాల దానయ్య, పెద్దిశెట్టి వెంకటాద్రి, పుట్ట వీరాంజనేయులు, తొట్టెంపూడి కుమారి, చిగురుపాటి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.



అద్దంకిరూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్సై మహ్మద్‌రఫీతో మాట్లాడుతున్న డీఎస్పీ మొయిన్

జాతీయ రహదారిపై వాహనాలు ఆగకుండా చూడండి

మేదరమెట్ల, నవంబరు22 (ఆంధ్రజ్యోతి):: జాతీయ రహదారి వెంబడి వాహనాలు నిలపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలని చీరాల డీఎస్పీ మొయిన్ సూచించారు. శుక్రవారం అద్దంకి రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్‌ను ఆయన సందర్శించారు. సీఐ మల్లికార్జునరావు మేదరమెట్ల ఎస్సై మహ్మద్‌రఫీలకు పలు సూచనలు చేశారు. అనంతరం మేదరమెట్ల, కొరిశపాడు పోలీసు స్టేషన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి వేళలో దొంగతనాలు జరగకుండా బీట్లు తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి వెంబడి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్‌మీడియాలో ఎవరైనా పోస్టులు పెడిగే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట కొరిశపాడు ఎస్సై సురేష్, ఆయా స్టేషన్ల సిబ్బంది ఉన్నారు.


కొమ్మినేనివారిపాలెంలో ఆధార్ సెంటర్‌ను పరిశీలిస్తున్న ఎంపీడీవో కుసుమకుమారి

ఆధార్ కార్డులు లేనివారు వెంటనే తీయించుకోవాలి

బల్లికురవ. నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఆధార్ కార్డులు లేనివారు వెంటనే ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్లకు వచ్చి నమోదు చేయించుకోవాలని ఎంపీడీవో కుసుమకుమారి కోరారు. శుక్రవారం మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో జరుగుతున్న ఆధార్ నమోదు కేంద్రాన్ని ఎంపీడీవో పరిశీలించారు. ఈసందర్భంగా అమె సిబ్బందితో మాట్లాడుతూ ఆధార్ కార్డుల కోసం వచ్చే వారికి సత్వరమే నమోదు చేసి పంపించాలన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు సత్వరమే ప్రజలకు అందేలా జియోట్యాగ్ సర్వేను పూర్తి చేయాలని సూచించారు.

అద్దంకిలో దొంగల సంచారం

సీసీ కెమెరాల పుటేజ్‌లో గమనించి యజమాని రావటంతో పరార్

ఆలస్యంగా వెలుగులోకి....

అద్దంకి, నవంబరు22 (ఆంధ్రజ్యోతి): దొంగల సంచారాన్ని గుర్తించి కుక్క మొరగటంతో అనుమానించి సీసీ కెమెరాల పుటేజ్ గమనించి స్థానికులు రావటంతో దొంగలు పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అద్దంకి పట్టణంలోని కలవ కూరు రోడ్డు లో వైఎస్ఆర్ అపార్ట్‌మెంట్ సమీపంలో ఇటుకబట్టీల యజమాని ప్రసాదరెడ్డి నివాసం ఉంటున్నాడు. ఇంటి పక్కనే తనకు సంబంధించిన టిప్పర్‌లు, ట్రాక్టర్లను నిలిపి ఉంచారు. ఈ క్రమంలో ఈ నెల 19 వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు, రెండు మోటార్‌సైకిళ్లపై ఇద్దరు మహిళలతో పాటు నలుగురు వ్యక్తులు వచ్చారు. దీంతో ప్రసాదరెడ్డి ఇంట్లో ఉన్న కుక్క పెద్ద గా మొరిగింది. దీంతో మెలకువ వచ్చిన ప్రసాదరెడ్డి కుటుంబసభ్యులు నిద్ర మేల్కొని సీసీ కెమెరాల పుటేజ్‌ను గమనించారు. టిప్పర్‌లలో డీజిల్ దొంగిలించేందుకు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ప్రసాదరెడ్డి కుక్కను తీసుకొని బయటకు వెళ్లాడు. దీంతో దొంగలు తమతోపాటు తెచ్చిన ఖాళీ ఆయిల్ క్యాన్‌లను, పైప్ లను అక్కడే వదిలివేసి వెళ్లారు. మొత్తం 6 క్యాన్‌లు ఉండగా రెండు క్యాన్ లలో అప్పటికే సుమారు 70 లీటర్ల ఆయిల్‌ను తీసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజ్‌లో పరిశీలించగా అక్కడ నుంచే దొంగలు సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీస్‌ల దృష్టికి తీసుకు పోయినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విచారణ కూడా చేయలేదని ప్రసాదరెడ్డి ఆరోపిస్తున్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ పోలీస్‌లు చొరవతీసుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది.



యజమాని రావడంతో పారిపోతున్న దొంగలు (ఇన్‌సెట్లో) వాహనాల నుంచి తీసిన డీజిల్ డబ్బాలు

నీటి సంఘాల ఎన్నికలకు 5న నోటిఫికేషన్

(5వ పేజీ తరువాయి)

పోలింగ్ నిర్వహిస్తారు. ప్రాదేశిక (టీసీ) సంఘాల ఎన్నికలను మధ్యాహ్నం వరకు నిర్వహించి అనంతరం వారితో సమావేశం ఏర్పాటు చేసి డబ్ల్యూయూఏ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల కూడా అదేరోజు సాయంత్రానికి పూర్తిచేస్తారు. ఇక డీసీల ఎన్నికలను 11వతేదీన, ప్రాజెక్టు కమిటీ ఎన్నికను ఈనెల 14న నిర్వహిస్తారు. జిల్లాలో చిన్న నీటిపారుదల పరిధిలో 240, మధ్యతరహాలో 14, భారీ నీటిపారుదల (ఎన్ఎస్‌పీ) విభాగంలో 88 కలిపి 342 డబ్ల్యూయూఏలు ఉండగా ఎన్ఎస్‌పీ పరిధిలో 10 డిస్ట్రిబ్యూటరీలు, అలాగే మధ్యతరహాలోని కంభం చెరువు, మోపాడు రిజర్వాయర్, పీబీ ఆనకట్ట ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి.

ఎట్టకేలకు పోస్టింగ్‌లు

(5వ పేజీ తరువాయి)

ఆర్డర్లను ఇచ్చారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి ఆయా వివరాలను కలెక్టర్ దృష్టికి డీపీవో తీసుకెళ్లారు. కలెక్టర్ సూచనలకు అనుగుణంగా ఆయా ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వడంతోపాటు ఆర్డర్ల కోసం ఎవరూ కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి రాకుండా వాటిని మెయిల్‌ద్వారా ఆయా మండలాలకు పంపారు. దీంతో ఆ ఉద్యోగులందరూ ఆయా ఆర్డర్ల ప్రకారం ఉద్యోగాల్లో చేరనున్నారు.

గళం విప్పి.. సమస్యలు చెప్పి..

(5వ పేజీ తరువాయి)

జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఎం.అశోక్‌రెడ్డిలకు స్థానం లభించడం విశేషం. సాధారణంగా శాసనసభా సమావేశాలు అత్యంత కీలకం కాగా అందులో బడ్జెట్ సెషన్‌కు మరింత ప్రత్యేకత ఉంటుంది. గత వైసీపీ పాలనలో జిల్లా నుంచి ఇలాంటి చొరవ అధికారపక్షం నుంచి పెద్దగా కనిపించకపోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు చొరవగా వ్యవహరించారు. జిల్లాలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో మంత్రి డాక్టర్ స్వామితో సహా ఆరుగురు టీడీపీ వారు ఉండగా ఇద్దరు వైసీపీకి చెందిన వారు ఉన్నారు. ఈ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించడంతో ఆ పార్టీకి చెందిన శివప్రసాద్రెడ్డి, చంద్రశేఖర్‌లు సభకు హాజరుకాలేదు. ఇక టీడీపీకి చెందిన మంత్రి స్వామితోపాటు మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు 11 రోజులపాటు సాగిన సమావేశాల్లో పాల్గొన్నారు. మంత్రి ప్రభుత్వం తరఫున ఇటు శాసన సభలో, అటు శాసనమండలిలోనూ తన శాఖాపరమైన అంశాలపై సమాధానాలు చెప్తూ, అవకాశం ఉన్నప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపైనా, ఆ పార్టీ ఎమ్మెల్సీలపైనా విరుచుకుపడుతూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శాసనసభలో అవకాశాన్ని అందిపుచ్చుకొని పలు స్థానిక, జిల్లా అభివృద్ధి అంశాలపై గళం విప్పారు.

పశ్చిమప్రాంత సమస్యలు సభ దృష్టికి..

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాల్సిన అవసరాన్ని తద్వారా జిల్లాకు మేలును, అదేసమయంలో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను సభలో వివరించారు. అలాగే కనిగిరి నియోజకవర్గంలోని రోడ్లు, ప్రత్యేకించి ఓవీరోడ్డు నిర్మాణం పూర్తిచేయకపోవడం, చేసిన పనులలో నాణ్యతలోపం, కనిగిరిలో డయాలసిస్ సెంటర్ అభివృద్ధి, మోపాడు పాలేరు రిజర్వాయర్లను వెలిగొండకు అనుసంధానం చేయడం, నిమ్జ్‌లో పరిశ్రమల ఏర్పాటు, భారీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి కల్పన చేయాలని కోరారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గతంలో ఆ ప్రాంతంలో దేదీవ్యమానంగా వెలిగి నేడు కనుమరుగవుతున్న పలకల పరిశ్రమను రక్షించాలని, దానిపై జీఎస్టీ తగ్గింపుతోపాటు విద్య కిట్లలో చేర్చి ఆదుకోవాలని కోరారు. అలాగే వెనుకబడిన మార్కాపురం ప్రాంతం వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీలో ఐదు ఎకరాల పరిమితిని 10ఎకరాలకు పెంచాలని కోరారు. గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి నీటి కోసం తల్లడిల్లుతున్న తమ ప్రాంతంలో జలజీవన్ మిషన్ పనులు పూర్తిచేసి ఇంటింటికి నీటి సరఫరా, గిద్దలూరు ప్రభుత్వాస్పత్రిని 100 పడకల స్థాయికి పెంపు, అలాగే కొమరోలు ఆస్పత్రిని 30 పడకలకు పెంచాల్సిన అవసరాన్ని సభావేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు

పోతురాజు కాలువ పనుల అక్రమాలను వెలికితీయాలి

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరంలో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఆ కాలువ పనులు పూర్తిచేయాలని కోరారు. అలాగే ఎస్ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చిన నేపథ్యంలో తక్షణం ఆ నిధులు విడుదల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా సాగునీటి రంగానికి వాస్తవికత ఆధారంగా నిధులు ఇవ్వడం ఊరట కలిగించింది. ఒంగోలు కేంద్రంగా ఉన్న ఇరిగేషన్ సీఈ పరిధిలో రూ.581 కోట్లు కేటాయింపు జరగ్గా అందులో వెలిగొండకు రూ.349 కోట్లు, గుండ్లకమ్మకు రూ.13 కోట్లు ఇవ్వడం సంతృప్తికరంతోపాటు పనులపై ప్రజల్లో నమ్మకం కలిగించింది. అదే సమయంలో జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలిసి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఇరువురికి కమిటీలలో స్థానం

రాష్ట్రంలో బయోగ్యాస్ ఎనర్జీ రంగంలో భారీపెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో రిలియన్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. అందులో తొలి ప్రాధాన్యం కనిగిరి ప్రాంతానికి లభించింది. ఇది ఆ ప్రాంత అభివృద్ధికి, జిల్లాకు ఉపకరించే అంశం. ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ప్రత్యేక చొరవ చూపారు. ఇదిలా ఉండగా సభా సమావేశాలు ముగింపు రోజైన శుక్రవారం శాసనసభ పబ్లిక్ అకౌంట్, ఎస్టిమేట్స్, పబ్లిక్ అండర్ టెకింగ్ కమిటీల సభ్యుల ఎంపిక జరిగింది. ఒక్కో కమిటీలో 12 మంది సభ్యులు ఉండనుండగా జిల్లాకు చెందిన ఇరువురికి అవకాశం దక్కింది. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డికి, ఎస్టిమేట్స్ కమిటీలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి స్థానం లభించింది.

ఇష్టారాజ్యంగా పంచేశారు!

(5వ పేజీ తరువాయి)

పరిశీలన కోసం మేనేజర్లు, చీఫ్ మేనేజర్లను పంపడంలో నిబంధనలు పాటించకపోవడమేకాక విచారణల విధానం, వాటిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు, పాలకవర్గం దారుణంగా వ్యవహరించిందన్న విషయం బయటపడినట్లు తెలిసింది. డిస్మిస్ అయిన ఉద్యోగులను తిరిగి నియమించడం, వారికి పెండింగ్ జీతాల పేరుతో చెల్లింపు ప్రక్రియ, అలాగే కోర్టు కేసుల విషయంలో ఉన్న బ్యాంకు స్టాండింగ్ కౌన్సిల్‌ను పక్కనపెట్టి మరో న్యాయవాదితో చేయించడం, వారికి రూ.21 లక్షల చెల్లింపులు వెలుగుచూశాయి. అలాగే ఒక ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసిన మరో ఉద్యోగిపైనా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరూ కుమ్మక్కై అక్రమాలను నిగ్గుతేల్చకుండా చేసినట్లు గుర్తించారు.

పాల వెల్లువ రుణాలలో భారీ అక్రమాలు

బ్యాంకు సెంట్రల్ ఆఫీసుతో సహా వివిధ శాఖల్లో మరమ్మతులు, ఆధునికీకరణ పనులు, సీసీ కెమెరాలు, ఇతర వాహనాలు, వస్తువుల కొనుగోళ్లకు టెండర్లు పిలవలేదు. కనీసం కొటేషన్లు కూడా లేవు. చేసిన పనుల బిల్లులకు, చెల్లింపులకు భారీ వ్యత్యాసం ఉంది. దీంతో రూ.కోట్లలో బ్యాంకు ధనం దుర్వినియోగమైందని విచారణ కమిటీ గుర్తించింది. జగనన్న పాలవెల్లువ రుణాల మంజూరులో భారీగా అక్రమాలు జరిగాయి. నిబంధనల ప్రకారం అమూల్ సంస్థ తమకు పాలు పోస్తున్నట్లు నిర్ధారించిన వారికి రుణాలు ఇవ్వాల్సి ఉండగా బ్యాంకు అధికారులు అవేమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అమూల్‌కు పాలు పోయని వారికి, అసలు గేదెలే లేని వారికి భారీగా రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఉదాహరణగా త్రిసభ్య కమిటీ పరిశీలించిన అద్దంకి బ్రాంచిలో భారీ స్కాం జరిగినట్లు గుర్తించారు. అలాగే జగనన్న తోడు, ట్రాక్టర్ల రుణాలు, ఇతర రుణాల మంజూరులోనూ ఇలాగే భారీగా అవకతవకలు జరిగాయన్న భావనకు వారు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై సుమారు 50 పేజీల నివేదికను వారు గురువారం రాత్రి కలెక్టర్‌కు అందజేశారు. దాన్ని పరిశీలించి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి ఆమె నివేదించనున్నట్లు సమాచారం.

బల్లికురవ మండలం మల్లాయపాలేనికి చెందిన 37 ఏళ్ల అబ్బారెడ్డి బాలకృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి 5 ఏళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చారు.1.5 ఎకరాల తన సొంత పొలంలో రూ.కోటితో గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీ స్థాపించారు. ఇప్పుడు ఏడాదికి రూ.4 కోట్లు టర్నోవర్ ఉంటోంది. షిఫ్టులవారీగా రోజుకు 30 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

అదే గ్రామానికి చెందిన యువకుడు నేరేడుపల్లి మునిబాబు అమెరికాలో ఎంఎస్ చేశారు. అంతటితో చదువు ఆపేసి ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చి తనకున్న రెండెకరాల్లో రూ.3 కోట్లతో గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టారు. ఎక్కడో.. ఎవరి దగ్గరో పనిచేసే కన్నా ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుని ఇక్కడే వ్యాపారం చేసి కొందరికి ఉపాధి కల్పించాలని తన మనసులో మాట చెప్పారు. ఈ ఇద్దరే కాదు ఆ గ్రామంలో 70 మంది యువకులు ఇదే వ్యాపారంలో రాణిస్తున్నారు. చదువు వదిలేసి కొందరు, ఉద్యోగం మానేసి మరికొందరు ఈ వ్యాపారంలోకి వచ్చి పదిమందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


గ్రానైట్ ఫ్యాక్టరీలో అమ్మకాలను చేపడుతున్న బీటెక్ విద్యార్థి శ్యాంకుమార్

ఇంజినీరింగ్ చదువు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి పరిశ్రమల స్థాపన

- మల్లాయపాలెం యువకుల స్ఫూర్తిదాయక పయనం
- గ్రామంలో 70 మంది గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీల నిర్మాణం
- నాలుగేళ్లలో పదుల సంఖ్యలో పెరిగిన పరిశ్రమలు
- సమీప గ్రామాల్లోని వెయ్యి మందికి నిత్యం ఉపాధి
- ప్రభుత్వం రాయితీలిస్తే మరింత మంది ముందుకొచ్చే అవకాశం

'గ్రానైట్'లో యువతేజాలు


మల్లాయపాలెం - వేమవరం గ్రామాల మధ్య రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు

బల్లికురవ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మల్లాయపాలెంలో 1500 మంది ఓటర్లున్నారు. వీరిలో 200 మంది యువకులున్నారు. ఈ గ్రామంలో 1500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూములు మెట్ట పైర్లకే పరిమితమయ్యేవి. సాగులో నష్టాలు తప్ప ఏనాడూ ఆదాయం లేదు. ఇక్కడ ఐదేళ్ల క్రితం ఎకరా రూ.15 లక్షలు ఉండేది. గ్రామానికి కిలోమీటరు దూరంలో క్వారీలు ఉండటంతో బయటి ప్రాంతం నుంచి కొందరు వచ్చి భూములు కొని ఐదారు గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు స్థాపించారు. ఇది ఆ గ్రామ యువకుల్లో కొత్త ఆలోచనకు బీజం వేసింది. ఈ ఫ్యాక్టరీలు తాము ఎందుకు ఏర్పాటు చేయలేమనే ఆలోచనకొచ్చారు. గ్రానైట్ పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చూట్టారు. ఐదేళ్లలో ఒక్క మల్లాయపాలెంలోనే 70 వరకు గ్రానైట్ కటింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసినవారిలో 65 మంది యువ సాఫ్ట్‌వేర్ విద్యావంతులు, ఉద్యోగులున్నారు. కొందరు చదువు ఆపేసి వ్యాపారంలో స్థిరపడితే మరికొందరు ఉద్యోగం మానేసి తమ భూముల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది కూలీలకు ఈ ఫ్యాక్టరీల్లో ఉపాధి కల్పిస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు ఏర్పాటు చేసినవాటితో కలిపి ఈ గ్రామంలో వంద గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలున్నాయి. ఇప్పుడు అక్కడ ఎకరా భూమి విలువ రెట్టింపు అయ్యింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ గ్రామానికి సమీపంలో గ్రానైట్ ముడిరాయి క్వారీలు అందుబాటులో ఉండటం వల్ల ముడిసరుకు కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. అందుకే తాము ఈ రంగంవైపు మొగ్గు చూపుతున్నామని యువ పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.


ఫ్యాక్టరీలో ముడిరాయిని కట్ చేస్తున్న మిషన్

ఉద్యోగం వదిలి ఫ్యాక్టరీ పెట్టా



ఉద్యోగం చేసేకన్నా సొంతంగా వ్యాపారం చేసి పదిమందికి ఉపాధి కల్పిస్తే ఆ సంతోషం వెలకట్టలేనిది. అందుకే మా ఊళ్లోనే గ్రానైట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి కార్మికులకు పని కల్పిస్తున్నా. పొరుగు గ్రామాల నుంచి వచ్చే కార్మికులకు కూడా ఉపాధి లభిస్తోంది.

- జూపల్లి శ్యాంకుమార్, మల్లాయపాలెం

ప్రభుత్వం నుంచి రాయితీలు ఇస్తే మేలు



గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు గ్రానైట్ కటింగ్ యూనిట్ నిర్మాణానికి రూ.40 లక్షలు రాయితీ ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో తీసేశారు. రాయితీలు కల్పిస్తే మరింత మంది ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తారు. దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది.

- నేరేడుపల్లి రామకోటేశ్వరరావు, మల్లాయపాలెం

పార్టీకి పనిచేయనివారే

బజారుకీడుస్తున్నారు!

- కష్టకాలంలో పార్టీని బతికించింది ఎరిక్షన్‌బాబు
- వైసీపీ కోవర్టులే ఫిర్యాదు
- టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలాజీకి యర్రగొండపాలెం నియోజకవర్గ తమ్ముళ్ల మొర

మార్కాపురం, నవంబరు (ఆంధ్రజ్యోతి) : ఏనాడూ పార్టీ శ్రేయస్సు కోసం, గెలుపుకోసం పని చేయకుండా వైసీపీకి కోవర్టులుగా పనిచేస్తున్న వాళ్లే పనిగట్టుకుని వై.పాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబుపై ఫిర్యాదులు చేస్తున్నారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ నాయకులు టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి వివరించారు. వారం రోజులుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఐదు మండలాల కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌చార్జులు సీనియర్ నాయకులు శుక్రవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీతో సమావేశమయ్యారు. తొలుత అందరూ కలిసి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించారు. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడికి పరిస్థితిని వివరించాలని రాష్ట్ర పార్టీ నాయకులు సూచించారు. ఈ నేపథ్యంలోనే బాలాజీతో భేటీ అయ్యారు. పార్టీలోనే ఉంటూ కొందరు అసమ్మతి నాయకులు ఎప్పటికప్పుడు రహస్య సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించుకున్నారని, ఈ నెల 19న వారంతా వెళ్లి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పచ్చి అబద్ధాలను ఫిర్యాదు రూపంలో తెలిపారని వివరించారు. ఈ నెల 21న ఎర్రగొండపాలెంలో వారి స్క్రిప్ట్ మేరకే ఓ టీడీపీ కార్యకర్తతో నానా యాగీ చేయించారన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లే అయితే ముందు జిల్లాస్థాయిలో ముఖ్యులను కలిసి పరిస్థితిని వివరించేవారన్నారు. కానీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను అప్రతిష్ఠ పాల్జేయడమే ధ్యేయంగా ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎరిక్షన్‌బాబు ఇన్‌చార్జ్‌గా వచ్చినప్పటి నుంచే పార్టీకి జవసత్వాలు వచ్చాయన్నారు. అందరినీ కలుపుకుని పోతూ పార్టీ పటిష్టతకు కృషి చేశారన్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయం కూడా లేని దుస్థితి ఉందన్నారు. ఆయన వచ్చిన తర్వాత కార్యకర్తలకు అందుబాటులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. గత ఐదేళ్ల వైసీపీ దుర్మార్గపు పాలనలో ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా వెరవక నిలబడ్డారన్నారు. పార్టీ సీనియర్ నాయకులమని చెప్పుకుని వైసీపీతో అంటకాగిన వాళ్లకు ఈ పరిణామాలు నచ్చక పార్టీని, ఇన్‌చార్జ్‌ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి వారిపై పార్టీ కఠినంగా వ్యవహరించాలని కోరారు. నియోజకర్గంలో పార్టీ గెలుపుబాట పట్టాలంటే సీనియర్ల ముసుగులో పార్టీకి నష్టం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై నూకసాని బాలాజీ స్పందిస్తూ, మండల పార్టీ కన్వీనర్లు, సీనియర్ నాయకులు తెలియజేసిన అన్ని విషయాలను తాను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని వారికి నూకసాని బాలాజీ స్పష్టం చేశారు. ఆయన్ను కలిసిన వారిలో ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు, దోర్నాల, పెద్దారవీడు మండలాల పార్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, మేకల వలరాజు, పయ్యావుల ప్రసాద్, యేర్వ మల్లికార్జునరెడ్డి, మెట్టు శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, కాకర్ల కోటయ్య, శనగ నారాయణరెడ్డి, రెంటపల్లి సుబ్బారెడ్డి, దేవినేని చలమయ్య, ఆళ్ల నాసర్‌రెడ్డి, మోటుకట్ల శ్రీనివాసరెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, బట్టు సుధాకర్‌రెడ్డి, జెడ్డా రవి, చంద్రగుంట్ల నాగేశ్వరరావు ఉన్నారు.

బాలుర ఖోఖో జట్టుకు ముగిసిన శిక్షణ

25 నుంచి ఉత్తరప్రదేశ్‌లో పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులు


జాతీయస్థాయి ఖోఖో పోటీలలో పాల్గొనే రాష్ట్ర బాలుర జట్టు

పంగులూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఖోఖో బాలుర జట్టు శిక్షణ ముగిసింది. ఈ నెల 25 నుంచి 29 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఆలీఘర్ పట్టణంలో జరిగే 43వ జూనియర్ బాల బాలికల ఖోఖో పోటీలలో పాల్గొనే రాష్ట్ర బాలుర జట్టు గత 20 రోజులుగా పంగులూరు ఎంఎస్ఆర్ అండ్ బీఎన్ఎం జూనియర్ కళాశాలలోని ఎస్ఆర్ఆర్ అకాడమీలో శిక్షణ పొందారు. ఈ జట్టుకు శిక్షకుడిగా ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ డీఎల్‌రెడ్డి శిక్షణ ఇచ్చినట్లు ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి తెలిపారు. శిక్షణ కాలంలో క్రీడాకారులకు చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు, పంగులూరు గ్రామస్థులు సహకారం అందించినట్లు సీతారామిరెడ్డి తెలిపారు. ఈ క్రీడా జట్టుకు నెల్లూరుకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ రాజా క్రీడా దుస్తులు సమకూర్చగా స్థానిక నేతలు క్రీడాకారులకు శనివారం సాయంత్రం జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో దుస్తులు పంపిణీ చేశారు. ఉత్తమ శిక్షణ పొందిన ఈ క్రీడాజట్టు జాతీయస్థాయి ఖోఖో పోటీలలో ప్రతిభ చాటి విజయం సాధించాలని రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ గరటయ్య, చీఫ్ ప్యాట్రన్, కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్, రిఫరీస్ బోర్డు కన్వీనర్ ప్రసాద్, డీఎస్‌డీవోరాజరాజేశ్వరిలు ఆకాంక్షించారు. ముగింపు కార్యక్రమంలో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి, స్థానిక నేతలు రాయిణి వెంకట సుబ్బారావు, బాచిన చౌదరిబాబు, జగర్లమూడి సుబ్బారావు పాల్గొన్నారు.

జట్టులో పాల్గొనే క్రీడాకారులు

జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొనే రాష్ట్ర బాలుర జట్టును అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి తెలిపారు. ఈ పోటీలో ఎస్.మహేష్‌బాబు, ఎల్.వీరేంద్ర, జి.ప్రవీణ్‌కుమార్, ఎన్.భరత్‌కుమార్, సి.హెచ్.బాజీబాబు (ప్రకాశం), టి.తిమోతి, షేక్ అసీఫ్‌ఖాన్, కె.జయసూర్యతేజ (కృష్ణ), కె.వీరేష్ (కర్నూల్), బి.గౌరీశంకర్ (తూ.గో), టి.రవి (విజయనగరం), పి.జయవర్ధన్ (విశాఖ), ఎన్.హరికాంత్, పి.వరుణ్ (చిత్తూరు), ఎన్.ఉజ్వల్ (నెల్లూరు) పాల్గొంటున్నట్లు సీతారామిరెడ్డి తెలిపారు. ఈ జట్టుకు కోచ్‌గా డీఎల్‌రెడ్డి (ప్రకాశం), మేనేజర్‌గా షేక్ అహమ్మద్‌లు వ్యవహరిస్తారని తెలిపారు.


రాష్ట్ర ఖోఖో బాలుర జట్టు క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేస్తున్న స్థానిక నేతలు


రోడ్డు మధ్యలో ప్రమాద భరితంగా ఏర్పడిన గుంతలు


దగ్గుబాడు వద్ద రోడ్డు దుస్థితి ఇలా

రోడ్డుకు గ్రహణం.. ప్రజలకు ప్రాణసంకటం..!

నిత్యం వందలాది వాహనాలు తిరిగే పర్చూరు - ఇంకొల్లు ఆర్‌అండ్‌బీ రహదారి పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడ చూసినా పెద్దపెద్ద గుంతలు, కంకర రాళ్లుపైకి తేలి ప్రయాణం భయానకంగా ఉంది. గత ప్రభుత్వంలో గుత్తేదారు ఇంకొల్లు నుంచి పర్చూరు ఆర్టీసీ బస్టాండ్ వరకు సిమెంటు రోడ్డు వేయాల్సి ఉంటే వైజంక్షన్ వరకు వేసి వదిలేశారు. దీంతో సమస్య 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందాన నెలకొంది. రోడ్డు నిర్మాణం పేరుతో మరో కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చింతచెట్లను తొలగించి సొమ్ముచేసుకున్నారే తప్ప పనులు చేపట్టలేదు. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- పర్చూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి)


దగ్గుబాడు - ఇంకొల్లు మధ్య ప్రమాదంగా ఉన్న రోడ్డు పరిస్థితి

నేర వార్తలు

రైలు నుంచి జారి పడిన వ్యక్తి మృతి

ఒంగోలు(క్రైం), నవంబరు 22 ఆంధ్ర జ్యోతి : రైలు నుంచి జారిపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుమారు 30 ఏళ్ల వయస్సు కలిగిన యువకుడు ఈ నెల 13వ తేదీన స్థానిక రామ్‌నగర్ 6వ లైన్ సమీపంలో గుర్తుతెలియని రైలు నుంచి జారి పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడని రైల్వే పోలీసులు రిమ్స్‌కు తరలించారు. అతను ఆకుపచ్చ, బ్లూ, నలుపు తెలుపు అడ్డచారలు లుంగీ ధరించి ఉన్నాడు. అతను శుక్రవారం మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు తమకు తెలియజేయాలని 9440627647, ఒంగోలు రైల్వే ఎస్సై టి.అరుణ కుమారి కోరారు.

మద్యం అక్రమంగా అమ్ముతున్న ఇద్దరి అరెస్టు

12 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం



మద్యం బాటిళ్లతో ఎస్సై

టంగుటూరు, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి) : మద్యం అక్రమంగా అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద 12 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతవరంలో కోటేశ్వరరావు చిల్లరకొట్టుపై దాడి చేసిన పోలీసులు అక్కడ ఆరు క్వార్టర్ బాటిళ్లను పట్టుకున్నారు. జయవరంలో చుండి జయరావు వద్ద మరో ఆరు క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై నాగ మల్లేశ్వరరావు తెలిపారు.

బెల్టు దుకాణం నిర్వహిస్తే జైలుకే



తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

సింగరాయకొండ, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి) : మండల పరిధిలో ఎవరైనా మద్యం బెల్టు దుకాణం నిర్వహిస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని ఎస్సై మహేంద్ర హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పది గ్రామాల్లో ఉన్న చిల్లర దుకాణాలు, కూల్‌డ్రింక్ షాపుల్లో ఆయన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహించే వారి సమాచారాన్ని తమకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

తొమ్మిది మంది జూదరుల అరెస్ట్

కొండపి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బాలిరెడ్డిపాలెంలో నడుస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. తొమ్మిది మంది జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.5,800 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అనూక్ తెలిపారు.

యూటీఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

కొండపి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్న యూటీఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని సమాఖ్య మండల అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మళ్ల సురేష్, మాలకొండయ్య ఒక ప్రకటనలో కోరారు.

రమ్యకు కలెక్టర్, ఎస్పీ అభినందనలు

టంగుటూరు, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి) : వెయిట్ లిఫ్టింగ్ అండర్-17,19 పోటీల్లో పలు పథకాలు సాధించిన మండలంలోని రావివారిపాలెంనకు చెందిన వి.రమ్యను కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ అభినందించారు. రమ్య ప్రస్తుతం జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బంగారు బాల్యం వారోత్సవాల సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో రమ్యను కలెక్టర్, ఎస్పీ సత్కరించారు.

వృద్ధులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన క్విస్ ఎన్‌సీసీ క్యాడెట్లు

ఒంగోలు విద్య, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి) : క్విస్‌కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్‌సీసీ క్యాడెట్లు శుక్రవారం ఒంగోలులోని వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వృద్ధాశ్రమంలో జీవనం గడుపుతున్న వారితో మాట్లాడివారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాలతో పాటు పాలు, పండ్లు, బ్రెడ్ లాంటివి అందజేశారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెరుగుతుందని కళాశాల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ నిడమానూరి సూర్యకళ్యాణ్‌చక్రవర్తి, వైస్‌చైర్మన్ డాక్టర్ ఎస్.గాయత్రిలు అన్నారు.



నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఎన్‌సీసీ క్యాడెట్లు

ఉద్యోగినుల సమస్యల పరిష్కారం కోసం షీ బాక్సు ఏర్పాటు



కలెక్టర్ అన్సారియాను కలిసిన మహిళా ఉద్యోగులు

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మహిళా ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకొనేందుకు శనివారం కలెక్టరేట్‌లో షీ బాక్సును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా చైర్‌పర్సన్ ఎస్. జయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు కలెక్టర్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో పనిచేసే మహిళా ఉద్యోగులు పడుతున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారంతో పాటు మహిళా ఉద్యోగులు తమ సమస్యలను షీ బాక్సులో వేస్తే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు ఊతకొలు శ్రీనివాసులు పాల్గొన్నారు.



విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో కిరణ్‌కుమార్

పదో తరగతి పరీక్షలలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

డీఈవో కిరణ్‌కుమార్

కొత్తపట్నం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : రాబోయే పదో తరగతి పరీక్షలలో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈవో కిరణ్‌కుమార్ చెప్పారు. శుక్రవారం ఆయన కొత్తపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠశాలలో గత పదో తరగతుల్లో సాధించిన ఫలితాలను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈసారి పదోతరగతి పరీక్షలలో నూరు శాతం సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్ ఎం శ్రీదేవి పాల్గొన్నారు.

వెట్టిచాకిరి బాధితులకు పునరావాసం కల్పించాలి

కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : వెట్టిచాకిరి(బాండెడ్ లేబర్) నుంచి విడిపించడంతో పాటు బాధితులకు అవసరమైన పునరావాసం, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయిబాండెడ్ లేబర్ విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2014 తర్వాత నూతన రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలోనే ఈ కమిటీ నియామకం జరిగిందన్నారు. బాల్య వివాహరహిత, బాల కార్మిక రహిత జిల్లా ఆవిష్కరణ కోసం బంగారుబాల్యం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామని చెప్పారు. బాల కార్మికులు లేకుండా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా బాండెడ్ లేబర్ పైనా దృష్టి సారించాలన్నారు. శ్రమదోపిడి, లైంగిక దోపిడీతోపాటు ఆర్థిక దోపిడీ కూడా వెట్టిచాకిరిలో ఉంటుందని చెప్పారు. కేవలం పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలతోనూ వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కార్మికశాఖ డిప్యూటి కమిషనర్ గాయత్రీదేవి, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, వివిధ శాఖల అధికారులు లక్ష్మానాయక్, జగన్నాధరావు, కిరణ్ కుమార్, పద్మశ్రీ, అర్చన, పద్మజ, వసుంధర, దినేష్ కుమార్, సీడబ్ల్యూసీ సభ్యురాలు నీలిమ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సునీల్‌కుమార్, ప్రియాంక, శ్యామ్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న కలెక్టర్ అన్సారియా

విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును అడ్డుకున్న సీపీఎం

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : నగర పాలక సంస్థ పరిధిలోని వ్యాపార సంస్థలకు స్మార్ట్‌మీటర్ల బిగింపును శుక్రవారం సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. స్థానిక నాగేంద్రనగర్‌లోని అద్దాలు తయారు చేసే చిన్న పరిశ్రమకు బిగిస్తున్న స్మార్ట్‌మీటర్‌ను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు గతంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని, ఇప్పుడు అందుకు భిన్నంగా స్మార్ట్ మీటర్లు పెట్టడం సరి కాదని చెప్పారు. స్మార్ట్ మీటర్ల బిగింపును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక్కొక్క స్మార్ట్ మీటర్‌ను రూ.13వేలకు కొనుగోలు చేస్తుందని, ఇప్పుడు వేస్తున్న ట్రూ అప్ చార్జీల లాగే స్మార్ట్ మీటర్ల ఖరీదు భారాన్ని కూడా వినియోగదారుల నుంచి వసూలు చేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం అమలు అవుతున్న స్లాబ్‌విధానం రద్దు అవుతుందని, ప్రీపెయిడ్ విధానంలోకి మారుతుందని తెలిపారు. ఈ విధానం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారని, అందువల్ల ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జీ రమేష్, తంబి శ్రీనివాసులు, టీ మహేష్, సయ్యద్‌హుస్సేన్, టీ భక్తసింగ్ రాజు, రాంబాబు, పావని సుబ్బారావు, సాంబయ్య పాల్గొన్నారు.



స్మార్ట్ మీటర్ల బిగింపును అడ్డుకుంటున్న సీపీఎం నగర కమిటీ నాయకులు

పోలీసులు జవాబుదారీ తనంతో పనిచేయాలి



గౌరవవందనం స్వీకరిస్తున్న సీఐ

కొండపి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి జవాబుదారీతనంతో పనిచేయాలని సీఐ సోమశేఖర్ సూచించారు. సర్కిల్ పరిధిలోని కొండపి, మర్రిపూడి, పొన్నలూరు మండలాల పోలీసు సిబ్బంది శుక్రవారం స్థానిక స్టేషన్‌లో డ్రిల్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ స్టేషన్‌కు వచ్చే అర్జీదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఒక పోలీసును కేటాయిస్తామని, వారు అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు ప్రేమ్‌కుమార్, రమేష్‌బాబు, అనూక్ పాల్గొన్నారు.

పొగాకు సాగును తగ్గించాలి

కొండపి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రైతులు పొగాకు సాగును తగ్గించాలని స్థానిక వేలం కేంద్రం నిర్వహణాధికారి జి.సునీల్‌కుమార్ సూచించారు. మండలంలోని వెన్నూరులో రైతులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. పెట్టుబడులు విపరీతంగా పెరిగిన దృష్ట్యా బోర్డు అనుమతించిన మేరకే తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట పండించాలన్నారు. సమావేశంలో ఐటీసీ మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి, క్షేత్రసహాయకుడు మోతీలాల్, కొండలు సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు పొగాకు నర్సరీలను, పొగతోటలను అధికారులు పరిశీలించారు.



మాట్లాడుతున్న సునీల్‌కుమార్

వావిలేటిపాడులో...

జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో పొగాకు నారుమడులను, నాట్లను టంగుటూరు వేలం కేంద్రం నిర్వహణాధికారి ఎ.శ్రీనివాసరావు శుక్రవారం కంపెనీల ప్రతినిధులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. అంతర సేద్యం, పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఆయన వెంట క్షేత్ర అధికారి ఉపేంద్ర, ఐటీసీ, జీపీఐ క్రాప్ డెవలప్‌మెంట్ మేనేజర్లు పి.రాజశేఖర్, శ్రీనివాసరావు, పీఎస్ఎస్ కంపెనీ ప్రతినిధి రామాంజనేయులు ఉన్నారు.

మహా ధర్నాను విజయవంతం చేయండి



మాట్లాడుతున్న చుండూరి రంగారావు

సింగరాయకొండ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన ఒంగోలులో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి కోరారు. శుక్రవారం సింగరాయకొండలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఏటా దేశంలోని రైతులు సుమారు రూ.3 లక్షల కోట్ల మేర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నాంచార్లు, కొండలరావు, జాకీర్, జాలాజీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

కల్కి ఆశ్రమాన్ని కూల్చివేయాలి

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి జిల్లా వరదాయపాలెంలో నిర్మించిన కల్కి భగవాన్ టెంపుల్‌ను తక్షణమే కూల్చివేయాలని హేతువాద సంఘం జాతీయ అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కల్కి టెంపుల్‌ను నిర్మించారన్నారు. ఈ టెంపుల్ నిర్మాణంపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఇదే విషయంపై హైకోర్టు ఏ విధమైన అనుమతులు లేని కల్కి ఆశ్రమాన్ని ఎందుకు కూల్చరాదో చెప్పాలని ఆ జిల్లా కలెక్టర్, ఆశ్రమ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని హేతువాద సంఘం ఆహ్వానిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే బేగ్, విశ్రాంత న్యాయమూర్తి వంగవోలు నాగేశ్వరరావు, గుమ్మళ్ల నరసింహారావులు ఉన్నారు.



మాట్లాడుతున్న వెంకటసుబ్బయ్య



అయ్యప్ప నామస్మరణతో వైభవంగా అఖండ భజన

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : అయ్యప్పస్వామి అఖండ భజన, పడిపూజ కార్యక్రమం శుక్రవారం రాత్రి మంగమూరు రోడ్డులోని అయ్యప్పభక్త బృందం ఆధ్వర్యంలో గురుస్వామి భీమనాథం నాగిరెడ్డిస్వామి నేతృత్వంలో స్థానిక గాంధీనగర్‌లో జరిగింది. గురుస్వాములు రామలింగరెడ్డి స్వామి భజనాబృందం, పులి పోలురాజు, ప్రసాద్, మధు గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్పభక్తి గీతాలు ఆలపించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. నగరంతో పాటు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన అయ్యప్ప, భవాని, శివమాల భక్తులు, వెంకటేశ్వరస్వామి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆటోలో మరిచిపోయిన నగదుబ్యాగ్‌ను అందజేసిన సీఐ

ఒంగోలు క్రైం, నవంబరు 22 ఆంధ్ర జ్యోతి : వైద్యం కోసం బెంగళూరు వెళుతూ ఆటోలో లక్ష రూపాయలు ఉన్న బ్యాగ్‌ను దేవతు శ్రీనివాస్ మరిచిపోయారు. పోలీసులు ఆ ఆటోను గుర్తించి తిరిగి నగదు ఉన్న బ్యాగ్‌ను శ్రీనివాస్‌కు అందజేశారు. వివరాలలోకి వెళితే.. శుక్రవారం రాత్రి స్థానిక రంగారాయుడు చెరువు సమీపంలో నివాసం ఉండే దేవతు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో బెంగళూరు వెళ్లేందుకు రంగారాయుడు చెరువు వద్ద ఆటో ఎక్కారు. మంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద దిగి ఆటోలో ఉన్న రెండుబ్యాగ్‌లను దించుకున్నారు. మూడో బ్యాగ్ ఆటోలో ఉండిపోయింది. ఆ బ్యాగ్‌లో లక్ష రూపాయల నగదు, ఇంటితాళాలు, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయి. అతను వెంటనే తాలుకా సీఐ అజయ్‌కుమార్‌ను ఆశ్రయించారు. పోలీసులు స్పందించి ఆటోను గుర్తించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగ్‌ను శ్రీనివాస్‌కు అందజేశామని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

24 మద్యం బాటిళ్లు పట్టివేత

ఒంగోలు క్రైం, నవంబరు 22 ఆంధ్ర జ్యోతి : అక్రమంగా విక్రయిస్తున్న 24 మద్యం బాటిళ్లను శుక్రవారం రాత్రి పట్టుకున్నట్లు ఒంగోలు వన్‌టౌన్ సీఐ వై.నాగరాజు చెప్పారు. స్థానిక వడ్డేపాలెంలో తన్నీరు పేరమ్మ మద్యం బాటిళ్ల విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు దాడి చేసి పట్టుకొని కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

అవీఇవీ

26న చీమకుర్తిలో జాబ్‌మేళా

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సిడాప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన చీమకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి జే రవితేజ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్, జెర్సీ డెయిరీ, బ్రహ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని పేర్కొన్నారు. 19నుంచి 30 ఏళ్ల మధ్య ఉండి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ పూర్తిచేసిన నిరుద్యోగ యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9963005209 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈనెల 26లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి

ఒంగోలు విద్య, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు సంబంధించి ఈనెల 26వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లావిద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా రెగ్యులర్ విద్యార్థులు రూ.150, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టులకు పైగా ఉంటే రూ.150, మూడు సబ్జెక్టులకు లోపు ఉంటూ రూ.100 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పరీక్ష ఫీజును కళాశాల ప్రిన్సిపాల్స్ సీఎఫ్ఎంఎస్ ద్వారా మాత్రమే చెల్లించాలని ఆయన కోరారు.

నేడు, రేపు పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ డ్రైవ్

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా శని, ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా నేతృత్వంలో బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌వో)లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉండి కొత్త ఓట్ల నమోదుతో పాటు ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, సవరణలకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముసాయిదా ఓటర్ల జాబితాలతోపాటు ఫారం-6, 7, 8ల దరఖాస్తులను కూడా బీఎల్‌వోలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు అందుబాటులో ఉండనున్నారు. ఓటర్లు జాబితాలో తమ పేర్లు పరిశీలించుకోవడంతోపాటు 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తులు స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన డీఆర్వో

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి) : స్థానిక మామిడిపాలెంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం)ల గోడౌన్‌ను జిల్లా రెవెన్యూఅధికారి చినఓబులేష్ శుక్రవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన యంత్రాల సీళ్లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్‌లో సంతకం చేశారు. అక్కడ భద్రత ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.



గోడౌన్‌ను పరిశీలిస్తున్న డీఆర్వో ఓబులేష్

'కులమతాలకు అతీతంగా పనిచేస్తాం'



కార్తీకవన మహోత్సవ కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కుల,మతాలకు అతీతంగా కమ్మవారి సంఘం పనిచేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ చెప్పారు. కమ్మపాలెంలో శుక్రవారం పెండ్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్మవారి సేవా సంఘం బ్రాంచి కార్యాలయాన్ని మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన జరిగే కార్తీకవన మహోత్సవ కార్యక్రమంలో నిరుపేద విద్యార్థులకు రూ.60 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు తెలిపారు. మిగతా కులాల్లోని విద్యార్థులనూ గుర్తించి స్కాలర్‌షిప్‌లు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఫౌండర్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, బాపయ్యచౌదరి, నాగభైరవ భాస్కరరావు, రావుల పద్మజ, గర్లపాటి సుబ్బారావు, కార్పొరేటర్ రమణయ్య, వడ్డెంపూడి సుజాత, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం కార్తీకవనమహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు.

25నుంచి హింసకు వ్యతిరేకంగా పక్షోత్సవాలు

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో రోజురోజుకూ మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఈనెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు జరగనున్న ప్రచార ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి పిలుపునిచ్చారు. స్థానిక ఐద్వా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై ఘోరాలు పెరుగుతున్నాయన్నారు. ఈకార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు ఎన్. మాలతి, జి. ఆదిలక్ష్మి, కే. రాజేశ్వరి, బి. పెద్ద గోవిందమ్మ పాల్గొన్నారు.

మత్స్యకార సొసైటి అధ్యక్షుడిని సన్మానించిన మంత్రి



మంత్రిచేతుల మీదుగా సన్మానం అందుకుంటున్న పేరయ్య

కొత్తపట్నం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : కొత్తపట్నం పల్లెపాలేనికి చెందిన గొల్లపోతు పేరయ్యను రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెంనాయుడు ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవంగా సందర్భంగా అమరావతిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు మత్స్యశాఖ కార్యాలయంలో ఆ శాఖ జేడీ చంద్రశేఖరరెడ్డి ఇతర మత్స్య శాఖ అధికారులు శుక్రవారం పేరయ్యను ఘనంగా సత్కరించారు. ఉత్తమ సొసైటి అధ్యక్షుడిగా ఎన్నికైన పేరయ్యకు టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తమ్ము శ్రీను, ఎంపీటీసీ సభ్యుడు నరసింహారావు అభినందనలు తెలిపారు.

ఓటర్లకు అవగాహన కల్పించాలి

కొండపి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్వీప్ కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలు ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తహసీల్దార్ మురళి సూచించారు. స్థానిక మండల పరిషత్ సమావేశం హాలులో నియోజకవర్గంలోని ఆరు మండలాల బీఎల్వోలకు శుక్రవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈసందర్భంగా మురళి మాట్లాడుతూ ఓటరు లిస్టులో తప్పుల సవరణ, మరణించిన వారిని తొలగించడంతోపాటు అర్హత గలిగిన కొత్త ఓటర్లతో దరఖాస్తు చేయించాలన్నారు. శని, ఆదివారాల్లో బీఎల్వోలు ఆయా పోలింగ్ బూత్‌లలో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.



మాట్లాడుతున్న తహసీల్దార్ మురళి

నల్లగుంట్ల డీలర్‌పై 6ఏ కేసు నమోదు

● 9.5 క్వింటాళ్ల బియ్యం తగ్గుదల


నల్లగుంట్లలో రేషన్ షాపును తనిఖీచేస్తున్న డీటీ స్వాతి

కొమరోలు, నవంబరు 22 : కొమరోలు మండలంలోని నల్లగుంట్ల గ్రామంలోని రేషన్ దకాణాన్ని శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు అకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో 9.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వ తక్కువగా ఉండడాన్ని గుర్తించారు. ఆ డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసినట్లు గిద్దలూరు ఎన్‌ఫోర్సుమెంట్ డీటీ స్వాతి తెలిపారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారులకు తాళాలు తెరవకుండా సుమారు గంట సమయం వేచి ఉంచారని, ఆ తర్వాత డీలర్ గుడిపాటి జేమ్స్ వచ్చి తాళాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు దుకాణంలో నవంబరు మాసానికి సంబంధించిన సరుకులను ఈ-పాస్‌లో నమోదు మేరకు తనిఖీలు నిర్వహించారు. సరుకు తక్కువగా ఉన్న విషయాన్ని డీలర్‌కు తెలిపి కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు రంగనాథ్, రంగనాయకులు పాల్గొన్నారు.

300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం


బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న ఎక్సైజ్ అధికారులు

గిద్దలూరు టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. గిద్దలూరు ఎక్సైజ్ సీఐ ఎం.జయరావ్ ఆధ్వర్యంలో శుక్రవారం గిద్దలూరు మండలం కొత్తకోట అటవీ ప్రాంతంలోని మేదర చెరువు వద్ద తనిఖీ చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే పులిసిన 300 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. సారా కాచే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి 2 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారు చేయడం, అమ్మడం చట్టవ్యతిరేక నేరమని సీఐ జయరావ్ తెలిపారు. కాగా నిందుతుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.

ఎరువుల దుకాణంపై కేసు నమోదు


తనిఖీలు నిర్వహిస్తున్న ఏడీఏ బాలాజీ నాయక్

పెద్దారవీడు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నిబంధనలు పాటించని ఎరువుల దుకాణాలపై ఏడీఏ బాలాజీనాయక్ చర్యలు తీసుకున్నారు. మండలంలోని పుచ్చకాయలపల్లి, కుంట దుకాణాలలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. పుచ్చకాయలపల్లిలోని వీరాంజనేయ ఎరువుల దుకాణంలో కోరమండల్ కంపెనీకి చెందిన ఎరువులను రిజిస్టర్‌లో నమోదు చేయకుండా విక్రయిస్తు న్నట్లు గుర్తించారు. స్టాక్‌రిజిస్టర్‌లో ఉన్న ఎరువులు దుకాణంలో లేకపోవడాన్ని, ధరల పట్టిక, స్టాక్ బోర్డు, లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంటలో శివశంకర్ ఏజన్సీస్‌లో తనిఖీ చేశారు. దీంతో నిబంధనలు పాటించని వీరాంజనేయ ఎరువుల దుకాణంపై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో ఏవోలు బుజ్జిబాయ్; వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ కార్యకర్త మృతికి నివాళి

గిద్దలూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాచర్ల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మండ్ల కాశీనాయుడు అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కుమారుడైన దివ్యేష్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

బ్రెయిన్ స్ట్రోక్ బాధితురాలికి చేయూత

కొమరోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కొమరోలు మండలంలోని తాటిచర్ల ఎస్సీపాలేనికి చెందిన పల్లాల రూతమ్మ బ్రెయిన్‌స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. సమాచారం తెలుసుకొన్న టీడీపీ మండల అధ్యక్షుడు అమ్మా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించారు. ఒంగోలులో చికిత్స పొందుతున్న వైద్యశాలకు వెళ్లి వైద్యఖర్చుల నిమిత్తం రూ.10వేలు సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సెక్రటరీ పందరబోయిన భూపాల్, పల్లాల కిరణ్, విక్టర్, బాలకృష్ణ పాల్గొన్నారు.

వ్యక్తిపై దారికాచి దాడి

త్రిపురాంతకం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడిచేసిన ఘటన మండలంలోని పాత అన్నసముద్రం పంచాయతీ నడిపాలెంలో చోటుచేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దారవీడు మండలం శివాపురం గ్రామానికి చెందిన వల్లెల ఈశ్వరరెడ్డి కొనేళ్ల క్రితం నడిపాలెం పరిధిలో పొలం కొనుగోలు చేశాడు. దాని విషయమై గ్రామస్థులతో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈశ్వరరెడ్డి పొలాన్ని కొలతలు వేయించాడు. కాగా శుక్రవారం పొలానికి హద్దు రాళ్లు పాతుకునేందుకు కూలీలను తీసుకొచ్చాడు. కూలీలు పొలంలో పని చేస్తుండగా వారికి మంచినీళ్లు తెచ్చేందుకు గ్రామంలోకి వచ్చి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రక్త గాయాలతో పడిపోయాడు. రోడ్డుపై పడి ఉన్న ఈశ్వరరెడ్డిని గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడిని అంబులెన్సు ద్వారా నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న త్రిపురాంతకం సీఐ అస్సాన్, ఎస్సై శివబసవరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

పైప్‌లైన్ మరమ్మతు చేయరూ!

● రోడ్లపైనే ప్రవహిస్తున్న నీరు


నీరు లీకవుతున్న పైపులైన్

మార్కాపురం వన్‌టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం పట్టణంలోని 2వ వార్డు ఏకలవ్య కాలనీలో మున్సిపల్ పాఠశాల సమీపంలో రోడ్డుపై నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న డీప్‌బోర్ పైప్‌లైన్ ఊడిపోయి మూడు నెలలు అయినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఈ పాఠశాలకు అనేక మంది విద్యార్థులు వెళ్తుంటారని, రోడ్లపై నీరు పారడంతో బురద చేరి ఇక్కట్లు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. నీళ్లు వదిలే మున్సిపల్ ఉద్యోగికి చెప్పినా పట్టించుకోవటం లేదని మున్సిపల్ కార్యాలయంలో కూడా ఈ విషయాన్ని తెలియపర్చామని తెలిపారు. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరారు.


రోడ్లపై ప్రవహిస్తున్న నీరు

రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా?

● మార్జిన్లు సరిగ లేక తరుచు ప్రమాదాలు ● పెద్ద పెద్ద గుంతలతో అవస్థలు ● అవస్థలు పడుతున్న ప్రయాణికులు


త్రిపురాంతకం రోడ్డు మధ్యలో ఏర్పడిన పెద్ద గుంత

ఎర్రగొండపాలెం రూరల్ నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో రహదారులు ఊసెత్తిన పాపానపోలేదు. అందుకే రోడ్లు గుంతలమయమై నరకానికి నకళ్లుగా మారాయి. ఎర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు, త్రిపురాంతకం రహదారులలో ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తోందని ప్రయాణికులు పేర్కొంటున్నారు త్రిపురాంతకం రహదారిలో నిత్యం వినుకొండ, విజయవాడ, తెనాలి వైపు బస్సులు తిరుగుతుంటాయి. ఎర్రగొండపాలెం నుండి త్రిపురాంతకం 18 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 18 కి.మీ దూరంలో ప్రయాణం 40నిమిషాలు పడుతుంది. అడుగడున పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో నడుములు విరుగుతున్నాయని వాహనదారులు అంటున్నారు.


పుల్లలచెరువు రోడ్డులో సరిగాలేని రోడ్డు అంచులు

రెండు రహదారులకు అనుమతులు

ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం వరకు రెండు రహదారులకు అనుమతులు వచ్చాయి. అయితే ఈ రహదారి వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఆ పనులు నిలిచిపోయాయి. సింగల్ రోడ్డు కావడం పిచ్చి చెట్లు ఉండటంతో ఈ రహదారిలో ప్రయాణించాలంటేనే భయపడుతున్నామని వాహన దారులు చెబుతున్నారు. ఈ రహదారిలో రాత్రి సమయంలో అయితే రాలేక త్రిపురాంతకం నుంచి జంక్షన్ మీదుగా ఎర్రగొండపాలెం రావాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. అంతేకాకుండా 40 కిలో మీటర్లు దూరం పెరుగుతుందని అంటున్నారు.

సొంత నిధులతో మరమ్మతులు

ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం వెళ్లే రహదారి మరి దారుణంగా ఉండి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ ఏరిక్షన్‌బాబు దృష్టికి నాయకులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సొంత నిధులతో కిలో మీటరు దూరం వరకు చిప్స్ తోలించి సమస్యను పరిష్కరించారు.

అంచుల వద్ద తరచూ ప్రమాదం

ఎర్రగొండపాలెం నుండి పుల్లలచెరువు వెళ్లే రహదారి అయితే మరి దారుణంగా ఉంది. ఈ రోడ్డు మధ్యలో గుంతలు ఉండగా, మరోవైపు రోడ్డు అంచులు పూర్తిగా తారు లేచిపోయాయి. ఈ రహదారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్లలేక పోతున్నామని వాహనదారులు చెబుతున్నారు. అంచులు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగి గాయపడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రోడ్లు వేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. ఈ రహదారుల విషయంలో ఆర్అండ్‌బీ జేఈ షేక్.షబ్బీర్‌ను వివరణ కోరగా వై.పాలెం నుండి త్రిపురాంతకం రెండు రహదారులకు అనుమతులు వచ్చాయని 2025 జనవరి నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఎర్రగొండపాలెం నుండి పుల్లలచెరువు రోడ్డు మరమ్మతులకు అనుమతులు వచ్చాయని త్వరలో మరమ్మతులు చేపడతామన్నారు.

కాపులకు కూటమి సర్కారు ప్రాధాన్యత ఇవ్వాలి


నారాయణకు వినతిపత్రం అందజేస్తున్న శివప్రసాద్

బేస్తవారపేట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన కాపు, బలిజ, తెలగలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించి సామాజిక న్యాయం అందించాలని బేస్తవారపేట పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది, కాపు సంఘం రాష్ట్ర నాయకులు చెన్ను శివప్రసాద్ కోరారు. ఆయన కాపు సంఘం నాయకులతో కలసి శుక్రవారం మంగళగిరిలో మునిసిపాల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి, సామాజిక న్యాయం చేయాలని కోరారు. కాపు బలిజ తెలగ సామాజిక వర్గానికి గతంలో అమలు చేసిన 5 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. విద్యార్థులకు విదేశీ విద్య పథకం, కులధ్రువీకరణ పత్రాల అందజేత, విద్యార్థులకు రిజర్వేషన్ కోటాలో అడ్మిషన్లు, నిర్మాణ దశలో ఉన్న కాపు భవనాలు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ బృందం గూడంశెట్టి తొరబాబు, వైవీ.చక్రదర్, రమణారావు తదితరులు పాల్గొన్నారు.

ఉండవల్లి శ్రీదేవి, తేజశ్వనికి ఎరిక్షన్‌బాబు శుభాకాంక్షలు


ఉండవల్లి శ్రీదేవికి వినతిపత్రం అందజేస్తున్న ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం రూరల్ నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన పొడపాటి తేజస్విని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడురి ఏరిక్షన్‌బాబు శుక్రవారం మార్యదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని కార్యలయంలో బాధ్యతలు స్వీకరించిన అమెను కలసి అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర మాదిగ కార్పోరేషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉండవల్లి శ్రీదేవిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రాష్ట్రస్థాయి పదవు లు ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గౌరవిస్తున్నారని అన్నారు. ఆయనతో పాటు ఎర్రగొండ పాలెం టీడీపీ నాయకులు ఉన్నారు.

ప్రభుత్వాల ఏర్పాటులో యువత పాత్ర కీలకం

నూతన ఓటర్లకు అవగాహన సదస్సులో తహసీల్దార్ చిరంజీవి



మాట్లాడుతున్న తహసీల్దార్ చిరంజీవి

మార్కాపురం వన్‌టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రగతిశీల ప్రభుత్వాల ఏర్పాటులో యువత పాత్ర కీలకం అని తహసీల్దార్ కె.చిరంజీవి అన్నారు. స్థానిక శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో నూతన ఓటరు నమోదుపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడి మన దేశం అభివృద్ధి మార్గంలో ప్రయాణించాలంటే అందుకు తగు సామర్థ్యం ఉన్న ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్నారు. దీనికి విద్యావంతుల పాత్ర కీలకం అన్నారు. ఉన్నత వ్యక్తిత్వం గల నాయకులను, దేశాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న నేతలను ఎన్నుకోవాలన్నారు. యువకులు నైరాశ్య భావాన్ని విడిచిపెట్టి ఎన్నికల ప్రక్రియలో తమ బాధ్యత నిర్వహించాలన్నారు. డీటీ ప్రభావతి మాట్లాడుతూ.. 2025 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపుకార్డు మంజూరు చేస్తోందని అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కప్పగంతులు మధుసూధన్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ కుమార్, అకడమిక్ ఇన్‌చార్జ్ డా.ప్రసాద్, ప్లేస్‌మెంట్ సెల్ సమన్వయకర్త పవన్‌కుమార్, రీసెర్చ్ సెల్ సమన్వయకర్త శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యుడిగా కందుల


సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్న కందుల

మార్కాపురం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యునిగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. జిల్లాలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి టీడీపీ సీనియర్ నాయకునిగా గుర్తింపు పొందారు. అంతేకాక పశ్చిమ ప్రాంతంలో పార్టీపరంగా నాయకులకు సరైన పదువులు దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అంచనాల కమిటీ సభ్యునిగా ఎంపిక చేశారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడులకు కృతజ్ఞతలు తెలిపారు.

పీఏసీ సభ్యులుగా ముత్తుముల అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్, : గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పీఏసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా ముత్తుముల అశోక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన శాసనసభలో పీఏసీ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీకి చేసిన కృషి ఫలితంగానే ఈ పదవి దక్కినట్లు తెలుస్తోంది. ఆయన పీఏసీ సభ్యులుగా ఎన్నిక కావడంపై గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభినందించిన వారిలో మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌యాదవ్, మార్తాల సుబ్బారెడ్డి, శానేషావలి, పలువురు ఉన్నారు.

వెట్టిచాకిరి బాధితులకు పునరావాసం కల్పించాలి

కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : వెట్టిచాకిరి(బాండెడ్ లేబర్) నుంచి విడిపించడంతో పాటు బాధితులకు అవసరమైన పునరావాసం, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బాండెడ్ లేబర్ విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2014 తర్వాత నూతన రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలోనే ఈ కమిటీ నియామకం జరిగిందన్నారు. బాల్య వివాహరహిత, బాల కార్మిక రహిత జిల్లా ఆవిష్కరణ కోసం బంగారుబాల్యం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామని చెప్పారు. బాలకార్మికులు లేకుండా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా బాండెడ్ లేబర్ పైనా దృష్టి సారించాలన్నారు. శ్రమదోపిడి, లైంగిక దోపిడీతోపాటు ఆర్థిక దోపిడీ కూడా వెట్టిచాకిరిలో ఉంటుందని చెప్పారు. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలతోనూ వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, వివిధ శాఖల అధికారులు లక్ష్మానాయక్, జగన్నాధరావు, కిరణ్‌కుమార్, పద్మశ్రీ, అర్చన, పద్మజ, వసుంధర, దినేష్‌కుమార్, సీడబ్ల్యూసీ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు.

బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

నిర్వాహకులకు సీఐ సుబ్బారావు కౌన్సెలింగ్



మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న ఎస్సై రాజశేఖర్

మార్కాపురం రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా బెల్టు షాపులు నిర్వహించి అక్రమంగా మద్యం సీసాలు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ సుబ్బారావు గత బెల్టు షాపుల నిర్వాకులను హెచ్చరించారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం మండంలంలో గతంలో బెల్టు షాపులు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాలలో కిరాణా షాపుల్లో, బడ్డీ కొట్లలో, ఇళ్ళలో మద్యం సీసాలు నిల్వ ఉంచి విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

30 మద్యం సీసాలు స్వాధీనం

మండలంలోని బిరుదులనరవ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న విప్పర్ల రాజశేఖర్ అనే వ్యక్తి వద్ద నుండి 30 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ఐ అంకమ్మరావు శుక్రవారం రాత్రి తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో పాటు అరెస్టు చేసిన వ్యక్తిని రూరల్ పోలీస్ స్టేషన్‌లో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలో అక్రమంగా మద్యం విక్రయించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలోని పలు గ్రామాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

వృద్ధులకు దుప్పట్ల పంపిణీ


దుప్పట్లు అందచేస్తున్న దాతలు

గిద్దలూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని పీఆర్ కాలనీలోని సంజీవిని అనాథశ్రమాన్ని ముండ్లపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు సందర్శించారు. ఆశ్రమం గురించి వృద్ధులకు అందిస్తున్న సేవల గురించి ఆశ్రమం నిర్వాహకులు రాజశేఖర్ అవగాహన కల్పించారు. సేవా గుణాన్ని పెంచుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు నెమిలయ్య, దస్తగిరి తదితరులు వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఆహార పదార్థాలను అందచేశారు.

పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గం ఎన్నిక

మార్కాపురం వన్‌టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో మార్కాపురం పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తంగిరాల ఇర్మియా, కార్యదర్శిగా పీడీ ప్రసాద్, కోశాధికారిగా జె.జాన్, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.

నూకసాని బాలాజీని కలిసిన అంజయ్య


బాలాజీని అభినందిస్తున్న అంజయ్య

ఎర్రగొండపాలెం రూరల్ నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నూకసాని బాలజీని ఎర్రగొండపాలెం మండలంలోని నాయకులు శుక్రవారం పార్టీ కార్యాలయంలో కలిశారు. ఇటీవల రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎంపికైన చెవుల ఆంజయ్య నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఆధ్యక్షులను కలిసిన వారిలో వెంకటాద్రిపాలెం సర్పంచ్ శ్రీశైలపతి నాయుడు, చెంచు నాయకులు కుడుముల వెంకటయ్య, బసవయ్య, ఎస్టీ నాయకులు వడ్డె నాయక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్టీ కార్పోరేషన్ డైరక్టర్ చెవుల ఆంజయ్యను శాలువ కప్పి అభినందించారు.

వైభవంగా సత్యసాయి వ్రతాలు


సత్యసాయి వ్రతంలో పాల్గొన్న మహిళలు

గిద్దలూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పట్టణం లోని ప్రేమసుధా మందిరంలో సత్యసాయిబాబా 99వ జయంత్యూత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహికంగా సత్యసాయివ్రతాలు నిర్వహించారు. మహిళ భక్తులు సామూహిక వ్రతాలలో పాల్గొన్నారు. బాలవికాస్ బాలబాలికలతో నిర్వహించిన నాటక ప్రదర్శన అందరినీ అలరించింది.

సామూహిక వ్రతాలు

గిద్దలూరు : కార్తీక మాస పూజోత్సవాలలో భాగంగా శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం రమాసహిత శ్రీసత్యనారాయణస్వామి సామూహికవ్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 80 మంది దంపతులు సామూహికంగా శ్రీసత్య నారాయణస్వామి వ్రతం చేపట్టారు. వ్రతాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు వాడకట్టు రంగసత్య నారాయణ, కమిటీ ప్రతినిధులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు దమ్మాల జనార్ధన్, తదితరులు సామూహిక వ్రత కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈసందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి


గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న టీఏ లాల్ అహ్మద్

పెద్దదోర్నాల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని అభివృద్ధి చెందాలని ఎన్ఆర్ఈజీఎస్ టీఏ షేక్ లాల్ అహ్మద్ అన్నారు. మండలంలోని చింతల, తుమ్మలబైలు గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ధర్తిఆబ జనజాతీయ గ్రామ ఉత్కర్ అభియాన్' కార్యక్రమంపై శుక్రవారం అవగాహన కల్పించారు. డీటీడబ్ల్యూవో జగన్నాథరావు ఆదేశాల మేరకు ఆ యా గ్రామాల్లో సర్పంచి భూమని వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో లాల్ అహ్మద్ మాట్లాడుతూ గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన ఈ పథకంలో భాగంగా 17 మంత్రిత్వ శాఖల సమన్వయంతో 25 రకాల కార్యక్రమాలు ఆవాస్ యోజన, గృహ విద్యుద్దీకరణ, జాతీయ ఆరోగ్యమిషను, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఆదివాసీ అతిథి గృహాలు, గ్రామ సడక్ యోజన క్రింద రోడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ సేవలు,మత్స్య సంపదయోజన, జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, హాస్టల్ ఏర్పాటు, టెలికం సాంకేతిక అభివృద్ధినిధి, నైపుణ్య భారత్ మిషను తదితరములు అందుబాటులోకి వస్తాయని సద్వినియోగ పర్చుకోవాలన్నారు. ఈ క్రమంలో నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరి అవసరాలు గుర్తించి, పరిష్కరించనున్నట్లు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగార్జునసింగ్, ప్రదానోపాధ్యాయులు కనకయ్య, సుధాకర్, రవీంద్ర, వెలుగు సీసీ మోహన్‌రావు పాల్గొన్నారు.

యూటీఎఫ్ మహాసభలను జయప్రదం చేయాలి

కొండపి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్న యూటీఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని సమాఖ్య మండల అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మళ్ల సురేష్, మాలకొండయ్య ఒక ప్రకటనలో కోరారు.

సమస్యల వలయంలో గ్రంథాలయం

» స్థలం ఉన్నా కొత్త భవనాన్ని నిర్మించని వైనం
» ఇబ్బందులు పడుతున్న పాఠకులు
» పట్టించుకోని అధికారులు

తాళ్లూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తాళ్లూరులోని గ్రంథాలయం అసౌకర్యాలతో కొట్టుమిట్లాడుతుంది. గ్రంథాలయానికి గతంలో స్థలాన్ని కేటాయించినప్పటికీ నిర్మాణం చేపట్టకపోవటంతో, అద్దెభవనంలో కొనసాగుతూ పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో 14616 వేల పుస్తకాలు ఉన్నాయి. పాఠకులకు తగినన్నీ బెంచీలు, పుస్తకాల భద్రపరిచేందుకు సరిపడ బీరువాలు లేవు. అద్దె భవన యజమాని గత కొంత కాలంగా ఖాళీచేయాలని ఒత్తిడి చేస్తున్నారు.

గ్రంథాలయంలో అన్ని విధులు గ్రంథపాలకురాలే నిర్వహిస్తున్నారు. అత్యవసర సమావేశాలకు వెళితే గ్రంథాయలం మూత వేయాల్సి వస్తుంది. తాళ్లూరు శాఖ గ్రంథపాలకురాలు వి.విజయకుమారిని దర్శి, ముండ్లమూరుకు ఇన్‌చార్జ్‌గా నియమించారు. తాళ్లూరులో మూడు రోజులు, దర్శిలో రెండు రోజులు, ముండ్లమూరులో ఒకరోజు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో తాళ్లూరు గ్రంథాలయం వారంలో మూడు రోజులు మాత్రమే తెరుచుకుంటుంది.

తాళ్లూరు గ్రామంలోని ప్రధాన రహదారి మార్గంలో బోడిరెడ్డి ఇంటి వెనుక వైపున 0.007 సెంట్ల స్థలాన్ని గ్రంథాలయానికి కేటాయించారు. గ్రంథపాలకురాలు విజయకుమారి పలుమార్లు నూతన భవన నిర్మాణం చేపట్టాలని జిల్లా అధికారులకు విన్నవించారు. గతంలో అనేకమార్లు గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించారు. నిధులు సమకూర్చి భవన నిర్మాణం చేపడతామని చెప్పి ఆతర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇళ్ల మధ్య ఈ స్థలం ఉంది. దీంతో ఇళ్లలోని చెత్తనంతా ఆ స్థలంలో వేసి డంపింగ్ యార్డుగా మార్చటంతో అపరిశుభ్రంగా ఉంది.



డంపింగ్ యార్డుగా మారిన గ్రంథాలయం స్థలం



అద్దె భవనంలో తాళ్లూరు శాఖ గ్రంథాలయం

నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలి

- వి.విజయకుమారి, గ్రంథపాలకురాలు



తాళ్లూరు గ్రామంలో శాఖ గ్రంథాలయాన్ని 1955లో ఏర్పాటుచేశారని గ్రంథపాలకురాలు విజయకుమారి తెలిపారు. అప్పటినుంచి అద్దెభవనంలో కొనసాగుతున్నది. అద్దెలు సకాలంలో అందక పోవటంతో ఇంటి యజమానులు ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామంలో ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా ఉన్నా, అనేకసార్లు అధికారుల వద్దకు వెళ్లి భవనాన్ని గ్రంథాలయానికి ఇవ్వమని కోరినా ప్రయోజనం ఉండటంలేదు. గ్రంథాలయం కోసం 0.007 స్థలం కేటాయించారు. ఇందులో భవనాన్ని నిర్మించాలని జిల్లా అధికారులకు నివేదించాం. నిధులు సమకూర్చి త్వరితగతిన భవనాన్ని నిర్మించి పాఠకుల ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఉంది.

ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి

» గురుకుల పాఠశాలను తనిఖీచేసిన ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి

కురిచేడు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఆర్డీవో జి.కేశవర్ధన్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం కురిచేడులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాల, విద్యార్థులు ఉండే గదులను పరిశీలించారు. ప్రత్యేకించి 9వ తరగతిలోకి వెళ్ళి ఉపాధ్యాయులను బయటకు పంపి విద్యార్థులతో మాట్లాడారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. విద్యార్థులు బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలకు సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపడంతో ఆర్డీవో ఆకస్మిక తనిఖీ చేశారని సమాచారం. ఈవిషయమై ఆర్డీవోను అడగగా అలాంటివి సహజంగా వస్తుంటాయని, సాధారణంగానే వచ్చానని చెప్పారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ రజనీకుమారి, సూపరింటెండెంట్ వెంకటరావు, వీఆర్వో నాగరాజు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఉన్నారు.

వీఆర్వోపై ఫిర్యాదు

గురుకుల పాఠశాల తనిఖీ అనంతరం ఆర్డీవో తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ఈసందర్భంగా పొట్లపాడు పంచాయతీ మొండెద్దుపాలెం గ్రామానికి చెందిన మొండెద్దు మహానంద రెడ్డి ఓ వీఆర్వోపై ఫిర్యాదు చేశారు. తన వద్ద డబ్బులు తీసుకుని కూడా పని చేయలేదని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ను కలవాలని ఆర్డీవో సూచించారు.



గురుకుల పాఠశాలను తనిఖీ చేస్తున్న ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

» సీఐ భీమానాయక్

పామూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ ఎం.భీమానాయక్ సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని పలుకళాశాలల విద్యార్థులతో గంజాయి, డ్రగ్స్ ఆన్‌లైన్ మోసాలు, మహిళలపై అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సెల్‌ఫోన్‌ల్లో వచ్చే మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దన్నారు. ఇతరులకు ఓటీపీలు చెప్పవద్దన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్‌లను ధరించాలన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన అవగాహన ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన వీధులగుండా మమ్మిడాడీ సెంటర్‌కు చేరుకొని అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు.

కార్యక్రమంలో పామూరు, సీఎస్‌పురం ఎస్‌ఐలు టి.కిశోర్‌కుమార్, ఆర్.సుమన్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



పామూరులో సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

దర్శి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సీఐ వై.రామారావు సూచించారు. శుక్రవారం స్థానిక గౌతమీ డిగ్రీ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో పలు రకాల ఆశలు చూసి మోసం చేస్తున్నారన్నారు. అకౌంట్లలో సొమ్ము కొల్లగొట్టడంతో ఎంతోమంది బాధితులు డబ్బు పోగొట్టుకున్నారని వివరించారు. మాదకద్రవ్యాల వాడకం, విక్రయాలు చట్టరీత్యా నేరమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తుచ తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ మురళీ, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

» టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. శుక్రవారం దర్శిలో సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఎన్నో రకాల రాయితీలు అందిస్తుందన్నారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శనగ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేశారు. క్వింటా ధర రూ.9400 కాగా సబ్సిడీ రూ.2350 ఉంటుందన్నారు. శనగ పంట సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ బాలాజీనాయక్, వ్యవసాయాధికారి బాలకృష్ణానాయక్, తదితరులు పాల్గొన్నారు.



సబ్సిడీ ఎరువులను పంపిణీ చేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

సకాలంలో రుణాలు చెల్లించాలి

దొనకొండ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): బ్యాంకులు, రైతు ఉత్పత్తి సంఘాల నుంచి రుణాలు పొందిన రైతులు సకాలంలో తిరిగి చెల్లించాలని టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు సూచించారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన గొర్రెల, మేకల ఉత్పత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలు పొందినవారు ప్రభుత్వం నుంచి రాయితీ పొందాలంటే ప్రతినెలా రికవరీ తప్పనిసరిగా చెల్లించాలన్నారు. వెలుగు ఏపీఎం జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొర్రె లు, మేకలు, కోళ్ల, చేపల పెంపకం లాంటివి రైతు ఉత్పత్తి సంఘాలు నిర్వహించుకుంటే మంచి ఆదాయం వస్తుందన్నారు.

అనంతరం రైతు ఉత్పత్తిదారుల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పల్లె మణీందర్‌దేవ్, ఉపాధ్యక్షుడిగా మూడమంచు పోలురాజు, కార్యదర్శిగా మూడమంచు కొండగురవయ్య, సహాయకార్యదర్శిగా మురికిపూడి పోలయ్య, కోశాధికారిగా ఎం.వినయ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారిణి కరిష్మా, టీడీపీ నాయకులు మోడి వెంకటేశ్వర్లు, కొమ్మతోటి సుబ్బారావు, మోడి పెద్దఆంజనేయులు, కుందుర్తి లక్ష్మణ్, షేక్ తౌహీద్, తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

ముండ్లమూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న యువతీ యువకులతో ఓటు నమోదు చేయించాలని దర్శి నియోజకవర్గ ఎలక్ట్రోల్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు అన్నారు. ఇందుకోసం గ్రామాల్లో విస్తృతంగా బీఎల్‌వోలు ప్రచారం చేయాలన్నారు.

శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌వోలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు కోసం నమోదు చేసుకొనేందుకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకొనే అవకాశం ఉందన్నారు. శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌వోలు ఉండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు.

ఓటు హక్కు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్దార్ ఆర్‌శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ పి.శేషగిరిరావు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, వీఆర్వోలు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

నిత్యావసర ధరలను తక్షణమే తగ్గించాలి

» సీపీఎం నేత జాలా అంజయ్య డిమాండ్

ముండ్లమూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు జాలా అంజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వేంపాడులో జరిగిన సీపీఎం మండల మహాసభకు పంటా ఏడు కొండలు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అంజయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన మెజార్టీ ఇవ్వలేదన్నారు. ఎన్‌డీఏ పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను బెదిరిస్తూ రాష్ట్ర హక్కులను హరి స్తుందన్నారు. తెలుగుదేశం కూటమి ఇచ్చిన హామీలను అమలుకు పూనుకోవాలన్నారు. కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. సభలో సీపీఎం నాయకులు కంకణాల ఆంజనేయులు, బోడపాటి హనుమంతరావు, వెల్లంపల్లి ఆంజనేయులు, ఎర్రయ్య, గంగినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న జాలా అంజయ్య

ముఖాముఖి

గ్రామాల్లో పరిశుభ్రతే లక్ష్యం

కె.సుందరరామయ్య, ఎంపీడీవో, తాళ్లూరు



ప్రశ్న: గ్రామాల్లో పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారా?

జవాబు: గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరం చేశాం. పంచాయతీ కార్మికుల ద్వారా మురుగు కాలువలను పరిశుభ్రంగా చూడటం, ఇళ్లలోని చెత్త రోడ్లపై వేయకుండా సేకరించటం, బ్లీచింగ్ చల్లడం, దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నారు.

ప్ర: పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో ఏఏ పనులు చేపట్టారు?

జ: మండలంలోని 16 పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి 58 పనులను రూ.3 కోట్లతో చేపడుతున్నాం.

ప్ర: పల్లె పండుగ బిల్లుల చెల్లింపులు ఎలా చేస్తున్నారు?

జ: పల్లె పండుగలో గుర్తించిన పనులు ప్రారంభమయ్యాయి. బిల్లుల చెల్లింపుపై ప్రతివారం సమీక్షిస్తాం. గ్రామాల్లో పనులను పరిశీలించి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తాం.

ప్ర: గ్రామాల్లో సమస్యలేమైనా మీ దృష్టికి వస్తున్నాయా?

జ: పారిశుధ్యం, చెత్త నిర్వహణపై ఎక్కువగా ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారు. గ్రామాల్లో డంపింగ్‌యార్డులు వినియోగంలో లేకపోవటం సమస్యగా ఉంది. ఇటీవల డంపింగ్ యార్డులను మరమ్మతులు చేయిస్తూ వాడుకలోకి తీసుకువస్తున్నాం.

దేవస్థాన షాపు అద్దెకు వేలం

పామూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పామూరులోని శ్రీవల్లీభుజంగేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన 11వ షాపును అద్దెకు ఇచ్చేందుకు వేలం పాట నిర్వహించారు. స్థానిక దేవస్థానంలో శుక్రవారం దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ గర్రె సత్యనారాయణ, ఈవో నరసింహబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో పాలపర్తి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నెలకు రూ.30,500 చెల్లించేలా షాపును దక్కించుకొన్నారు. స్థానిక వాసవీమాత దేవస్థానం వద్ద ఉన్న మరో షాపును రూ.5 వేలకు మరో వ్యక్తి దక్కించుకున్నారు. ప్రతి మూడు సంవత్సరాల ఒకసారి షాపులకు వేలం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పలు దేవస్థానాల చైర్మన్‌లు గుర్రం వెంకటేశ్వర్లు, గుత్తి రాజ, యేల్చూరి బాల కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.

విఠలాపురంలో వైద్యశిబిరం

పీసీపల్లి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని విఠలాపురంలో శుక్రవారం స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ మంజుల వైద్యశిబిరం నిర్వహించారు. 32 మంది రక్తనమూనాలు సేకరించారు. వివిధరకాల వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజుల మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నాలుగురోజులకొకసారి నీటి ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ భాస్కర్, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి

దొనకొండ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి క్వింటాకు రూ.8,500 గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకుడు చిరుపల్లి అంజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని దొండపాడు, ఆరవల్లిపాడు, వెంకటాపురం గ్రామాల్లో పత్తి పంటను పరిశీలించారు. ఈసంవత్సరం దిగుబడి తగ్గిందన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను తెరిచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం నాయకులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

పామూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సామాజిక కార్యకర్త, రిటైర్డ్ హెచ్ఎం జె.గోవిందయ్య ప్రభుత్వాన్ని కోరారు. అంబేడ్కర్ సమాచార పుస్తకాలను శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్, ఉన్నత పాఠశాలల్లో ఉచితంగా పంపిణీ చేశారు. ఇందుకుసంబంధించి త్వరలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపడతామన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

దొనకొండ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన దొనకొండ ప్రధాన రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. మార్కాపురం పూలసుబ్బయ్య కాలనీకి చెందిన షేక్ సిద్ధయ్య, సిద్దూలు ద్విచక్రవాహనంపై కురిచేడు నుంచి మార్కాపురం వెళ్తున్నారు. ఈక్రమంలో పెట్రోల్ బంకు సమీపంలో కట్టెల లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించేక్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కర్రలు తగిలి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సిద్ధయ్యకు తీవ్ర గాయాలు కాగా, సిద్ధూకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేసి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి

దర్శి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పంటలపై రైతులు దృష్టి సారించాలని ఆశాఖ అధికారి డాక్టర్ రవివెంకన్నబాబు సూచించారు. మండలంలోని తిమ్మాయపాలెంలో ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులకు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి, సపోటా, నిమ్మ, తైవాన్‌జామ, మిరప, టమోటా తదితర పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. దొండ, చిక్కుడు కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. తెగుళ్లు సోకినప్పుడు ప్రారంభదశలోనే అవసరమైన పురుగు మందులు పిచకారీ చేసి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్ర మంలో దళిత బహుజన రీసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ జి.నాగమణి, రైతులు పాల్గొన్నారు.

పాఠశాలల గ్రాంట్లను సద్వినియోగం చేసుకోవాలి

సీఎస్‌పురం(పామూరు), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్ష పథకం ద్వారా పాఠశాలలకు మంజూరైన గ్రాంట్లను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో రాజాల కొండారెడ్డి తెలిపారు. మండలంలోని ఆర్‌కేపల్లి, రామాపురం, అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. గ్రాంట్లకు సంబంధించిన అంచనాలను వెంటనే అప్‌లోడ్ చేయాలని సూచించారు. విద్యార్థులందరికి అపార్ నంబర్లు రూపొందించే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈసందర్భంగా ఆర్‌కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించి తగు సూచనలు చేశారు.

మద్యాన్ని అక్రమంగా అమ్మితే కఠినచర్యలు

దర్శి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వై.రామారావు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో బెల్ట్‌షాపుల నిర్వాకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహించటం, అక్రమంగా మద్యం విక్రయాలు చేయటం చట్ట విరుద్ధమన్నారు. అక్రమ మద్యం వ్యాపారం, బెల్ట్‌షాపుల నిర్వహణ మానుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎక్కడైనా అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎం.మురళీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు

తాళ్లూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జీసీడీవో మృధులత అన్నారు. స్థానిక కస్తూర్బాగాంధి బాలికల విద్యాలయంలో బాలికలు జర్వం, రక్తహీనతతో బాధపడుతున్న విషయాలను తెలుసుకుని ఆమె శుక్రవారం సందర్శించారు. విద్యాలయంలోని డైనింగ్ హాల్‌ను, వంటగదిని, పరిసరాలను పరిశీలించారు. ప్రిన్సిపాల్, నాన్‌టీచింగ్ స్టాఫ్, ఆరోగ్య కార్యకర్త, బాలికలతో విడివిడిగా మాట్లాడారు.

విద్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది మధ్య సమన్వయలోపం ఉన్నట్టు గుర్తించారు. ఎవరివిధులు వారే నిర్వహించాలని, ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. బాధ్యతగా పనిచేసి బాలికలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. బాలికలకు జ్వరాలు వచ్చి నప్పుడు తాత్కాలికంగా రెండు రోజులు చికిత్స చేయించాలన్నారు. అప్పటికీ తగ్గకుంటే పీహెచ్‌సీకి తీసుకెళ్లాలన్నారు. లేకుంటే తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి.సుజిత, సిబ్బంది పాల్గొన్నారు.

32 మద్యం బాటిళ్లు స్వాధీనం

పామూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వ్యక్తులను శుక్రవారం ఎస్ఐ టి.కిశోర్‌బాబు అదుపులోకి తీసుకొని 32 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మోపాడు గ్రామంలో బెల్ట్ సాపును నిర్వహిస్తున్న మహిళను అదుపులో తీసుకొని 17 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నారు. ఇనిమెర్ల గ్రామంలో మరో వ్యక్తిని అదుపులో తీసుకొని 15 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

తాళ్లూరులో దాడులు

తాళ్లూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ దామోదర్ ఆదేశానుసారం ఎస్ఐ ఎస్. మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పలుగ్రామాలో విస్తృత దాడులు నిర్వహించారు. తురకపాలెం గ్రామంలో దేశిరెడ్డి సుబ్బారెడ్డి దుకాణంలో 8 క్వార్టర్ బాటిళ్ల, మన్నేపల్లిలో ఆవుల యోగేంద్రరెడ్డి దుకాణంలో ఏడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్సై మోహన్‌రావు, హెచ్‌సీ రమేష్‌లు కేసులు నమోదు చేశారు. దర్శి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఎస్ఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ షాపుల్లో మద్యం దొరికితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

పోలేరమ్మ గుడికి స్థలం కేటాయిస్తాం!

కనిగిరి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామదేవత పోలేరమ్మ గుడి స్థలాన్ని వదిలి బైపాస్ నిర్మాణం చేపట్టాలని శుక్రవారం స్థానికులు ఆందోళన చేసి పనులను అడ్డుకున్నారు. పట్టణంలోని కంభం రోడ్డు నుంచి పొలాల మీదుగా బైపాస్ నిర్మాణం జరుగుతున్న విషయం విదితమే. అయితే, బైపాస్ నిర్మాణంలో వందేళ్ళనాటి పోలేరమ్మ గుడి స్థలం పోయే అవకాశం ఉంది. దేవదాయశాఖ పరిధిలో పోలేరమ్మ దేవాలయం లేకపోవటంతో బైపాస్ నిర్మాణ కాంట్రాక్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులు చేపట్టారు. అందులో భాగంగా పోలేరమ్మ గుడి రోడ్డు వెంబడికి రావడంతో స్థానికులు అభ్యంతరం తెలుపుతూ గుడికి కొంత స్థలం ఇవ్వాలని ఆందోళన చేశారు. స్థానికుల విశ్వాసం మేరకు గుడికి స్థలం కేటాయిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించాలి

కనిగిరి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ ప్రీస్కూళ్లలో స్టాకు రిజిస్టర్ నిర్వహించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పార్వతి అన్నారు. మండలంలోని గురువాజీపేట, వగ్గంపల్లి గ్రామాల్లో శుక్రవారం జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ సెంటర్లు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే తెరవటంతో పాటు కార్యకర్తలు సమయపాలన పాటించాలన్నారు. బాల్యవివాహాలు, పిల్లలపై వేధింపులు, లైంగిక దాడులు జరిగిన వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. నెలవారీ నివేదికలను పరిశీలించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి

కనిగిరి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పొగాకు బ్యారెన్ లైసెన్స్ ఉన్న రైతులు మాత్రమే సాగు చేయాలని ఏడీఏ ఈవీ రమణ అన్నారు. మండలంలోని గుడి పాడు గ్రామంలో శుక్రవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కనిగిరి సబ్‌డివిజన్ పరిధిలో పొగాకు సాగు ఎక్కువగా చేపడుతున్నారన్నారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగ, మినుము, పెసర, బొబ్బర, నువ్వులు, కొర్రలు సాగు చేయటం ద్వారా ప్రతికూల ఒడిదుడుకులు ఎదురైనప్పుడు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం సహకారం, చేయూత అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏవో జ్యోష్ణాదేవి, ఏఈవో యోగేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

పామూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పామూరు పట్టణంతో పాటు మండలంలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహించినా, వారికి సహకరించినా, కఠిన చర్యలు తీసుకొంటామని సీఐ ఎం.భీమానాయక్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వైన్‌షాపుల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడుల్లో పట్టుపడితే కేసులు నమోదుతో పాటు లైసెన్స్‌లు రద్దవుతాయని తెలిపారు. మద్యం షాపులకు అనుసంధానంగా సిట్టింగ్ దుకాణాలు ఏర్పాటుచేస్తే తగిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి షాపులను నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎస్ఐ కిశోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

బైకు దొంగలకు జైలు

కనిగిరి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): బైకుల దొంగతనానికి పాల్పడిన ఇద్దరికి కనిగిరి జూనియర్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.భరత్‌చంద్ర శుక్రవారం నాలుగు నెలలు జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. పట్టణంలోని దూదేకుల సిద్దయ్య, పువ్వాడి కోటేశ్వరరావులు మోటార్ సైకిళ్ళు దొంగిలించారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తుచేసి పట్టణ సమీపంలోని చాకిరాలకు చెందిన మల్లెల కొండారెడ్డి, వినుకొండకు చెందిన పసమర్తి లక్ష్మీనారాయణలు మోటర్ బైకులు దొంగిలించినట్లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం రుజువుకావడంతో పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు. దీంతో న్యాయమూర్తి ఒక్కొక్కరికి నాలుగు నెలలు జైలు శిక్షతో పాటు, రూ.వెయ్యి జరిమానా విధించారు.



గుంటూరు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తున్న పెమ్మసాని



సైనికుల ఊరు.. భావాజీపాలెం

- ఇంటికి ఇద్దరు, ముగ్గురు సైనికులు
- 1980లోనే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆర్మీ

రేపల్లె, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తీరప్రాంతంలోని నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేస్తుంటారు. సైన్యంలో పని చేయడమంటే ఎంతో బాధ్యతగా భావిస్తారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యల్లో ఇక్కడ నుంచి ఆర్మీలో పని చేసిన వారున్నారు. నేటికీ అదే స్ఫూర్తితో 200 మందికి పైగానే ఇంటికి ఇద్దరు చొప్పున ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. మైనర్ పంచాయతీ బావాజీపాలెంలో 550 కుటుంబాలు ఉండగా 2,400 మంది జనాభా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సరిహద్దులో విధులు నిర్వహించి ఇప్పటికే 400మంది ఉద్యోగ విరమణ చేశారు. ఇప్పటికీ 200 మంది సరిహద్దుల్లో పలుప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు.

1980లో గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆర్మీ

ఈగ్రామంలో అత్యధికంగా సైనికులు ఉన్నారని గుర్తించిన ఆర్మీ మద్రాస్ స్పాన్సర్ ఉన్నతాధికారులు 1980లో దీనిని దత్తత తీసుకుని మంచినీటి పథకం నిర్మించారు. అప్పట్లోనే గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆర్మీలో చేసే వారి కోసం ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేశారు. ఈ గ్రామం నుంచి ఎవరైనా ఆర్మీలో చేరేందుకు వెళితే వెంటనే వారికి అనుమతులు మంజూరు చేస్తారు. ఈ గ్రామానికి చెందిన అబ్దుల్ అజీమ్, అబ్దుల్ హమీమ్‌లు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. మహ్మద్ యాకబ్, అబ్దుల్ అజీద్, అహ్మద్ రఫీ, రియాజ్ బాషా, మహ్మద్ షారూక్ సైన్యంలో సేవలు అందిస్తూ పలు ప్రమాదాల్లో మృతి చెందారు. వీరిలో కొందరు కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు.

అబ్బాయి పుడితే ఆర్మీకే

గ్రామంలో ఎవరి కుటుంబంలోనైనా అబ్బాయి పుడితే ఆర్మీకే పంపుతారు. తండ్రులు ఆర్మీలో చేరడం వారి తనయులను పంపటం ఆనవాయితీగా వస్తోంది. తండ్రులు, తనయులు, ఇంటి అల్లుళ్ళతో కలిసి ఒకే ఇంట్లో ముగ్గురు,నలుగురు చొప్పున సైనికులు కూడా ఉన్నారు. కాశ్మీర్,రాజస్థాన్, చైనా బోర్డరులో విధులు నిర్వహిస్తూ దేశానికే గర్వకారణంగా బావాజీపాలెం నిలుస్తుంది. మిలటరీ కుటుంబాల్లో అమ్మాయి పుడితే సైన్యంలో పనిచేసే వ్యక్తికే ఇచ్చి వివాహం జరిపిస్తారు.ఆర్మీలో చేసే వ్యక్తినే ఆ ఊరి ఆడపిల్ల మనువాడటానికి మక్కువ చూపుతుంది. ఇప్పటికే సుమారు 100 మందికి పైగా ఆఊరి ఆడపిల్లలు సైన్యంలో పనిచేసే వారినే పెళ్లిళ్లు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు.

మురుగునీటి శుద్ధి ప్లాంట్



- టెండర్ల దశలోనే మురుగు నీటిశుద్ధి ప్లాంట్లు
- రూ.151.33 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
- స్థలాలు కేటాయించని మున్సిపల్ అధికారులు
- ప్రజారోగ్య పనులనూ పట్టించుకోని పురపాలకలు
- జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశాలు బేఖాతర్

నిధులున్నా.. నిర్లక్ష్యం

మురుగు.. మున్సిపాల్టీల్లో ప్రధాన సమస్యగా ఉంది. నీటిని, ఆహార పదార్థాలను, గాలిని కలుషితం చేసేస్తోంది. ప్రజల ఆరోగ్యాలను గుల్లచేస్తోంది. పట్టణాల్లో ఉత్పత్తి అయి పల్లెలను, పొలాలను పాడుచేస్తోంది. పర్యావరణానికి హానికరంగా ఉంటోంది. మురుగునీటితో సాగు వల్ల ఆహార పదార్థాలు విషతుల్యమవుతున్నాయి. ఇలాంటి మురుగును బాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మున్సిపాల్టీల వారీగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్‌టీపీ) నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్‌టీపీల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు కానీ పనులు చేపట్టలేదు. మున్సిపాల్టీల్లో వీటి నిర్మాణానికి స్థలాలు చూపడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వీడటంలేదు. ఎస్‌టీపీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.151.33 కోట్లు నిధులు మంజూరు చేయగా.. స్థలాలు అప్పగిస్తే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా పురపాలక సంఘాల్లో ఈ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవనే చెప్పాలి. కూటమి ప్రభుత్వంలోనైనా మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులు పట్టాలు ఎక్కాలని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

నిధులు మంజూరు ఇలా..

మున్సిపాల్టీ	కేటాయింపు (రూ.కోట్లలో)
వినుకొండ	18.60
పిడుగురాళ్ల	18.42
చిలకలూరిపేట	69.53
తెనాలి	31.50
బాపట	4.98
చీరాల	8.30

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి) మురుగునీటి కాలుష్యాన్ని నివారించేందుకు మున్సిపల్ పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల విషయంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మురుగునీటిశుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులు స్థలాల కేటాయింపు దశలోనే ఉన్నాయి. మున్సిపల్ పట్టణాల్లో నిత్యం ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు డ్రెయిన్ల ద్వారా శివార్లకు ప్రవహిస్తోంది. ఈ నీటి వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. మురుగు నీరు చెరువులు, వాగుల్లోకి చేరుతుండటంతో ఆ నీరు కూడా కలుషితం అవుతోంది. పంటల సాగుకు ఈ నీటిని వినియోగిస్తుండటంతో ఆహార ఉత్పత్తులు విషతుల్యమవుతున్నాయి. నీటి కలుషితాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని రక్షించేందుకు మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని మున్సిపాల్టీలను జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశించింది. మున్సిపాల్టీల నుంచి ప్రతి రోజు వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసిన అనంతరమే ఆ నీటిని బయటకు విడుదల చేయాలని సూచించింది. అయితే ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఎస్‌టీపీల నిర్మాణం విషయంలో పుర పాలకులు సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. ఎస్‌టీపీలు ప్రతిపాదించిన ఏ ఒక్క మున్సిపాల్టీలో కూడా నిర్మాణ పనులు ప్రారంభించలేదు. టెండర్లు నిర్వహించి నెలలు గడుస్తున్నా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వం

(మిగతా 6వ పేజీలో..)

పనులు చేపట్టకుండానే..

ప్రజారోగ్యం దృష్ట్యా ఎస్‌టీపీలను వేగవంతంగా నిర్మించాల్సిన మున్సిపల్ అధికారులు పనులు చేపట్టకుండానే చేపట్టినట్టుగా జాతీయ హరిత న్యాయస్థానాన్ని మభ్యపెడుతున్నారు. ఎస్‌టీపీల నిర్మాణం విషయంతో జాతీయ హరిత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. టెండర్లు నిర్వహించి చేతులు దులుపుకున్న అధికారులు పనులు ప్రారంభించినట్లుగా ట్రిబ్యునల్‌ను మభ్య పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హరిత న్యాయస్థానం ఓ కమిటీని నియమించి ఎస్‌టీపీల నిర్మాణంపై అధికారులు ఇస్తున్న నివేదికలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

పత్తి కొనుగోలు వ్యాపారం కాదు

- పత్తి పూర్తిగా కొనుగోలయ్యే వరకు కేంద్రాలు పని చేయాలి
- సీసీఐ సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆదేశాలు

గుంటూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రైతులు ఉత్పత్తి చేసిన పత్తిని సీసీఐ అధికారులు మార్చి నెల చివరి దాకా తప్పక కొనుగోలు చేయాలని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్లపై సీసీఐ కేంద్రాల్లో జరుగుతున్న ఆలస్యం, రైతుల ఆందోళనపై సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలు, రైతులతో కేంద్ర మంత్రి పెమ్మసాని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ గత వారం రోజులుగా పత్తి కొనుగోలుపై సీసీఐ కేంద్రాల్లో జరుగుతున్న ఆలస్యం, అందుకు ఆందోళన వెలిబుచ్చుతున్న రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరించే క్రమంలో ఈరోజు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పత్తి కొనుగోలు అనేది వ్యాపారం కాదు, రైతులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక బాధ్యత అని తెలిపారు. ఉత్పత్తి అవుతున్నఅనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. రైతు తనంతట తానుగా దళారులకు అమ్మేలా చేసి, ఆ తర్వాత దళారులు ఆ పత్తిని సీసీఐకి విక్రయించేలా చేస్తున్నారని చెప్పారు. ఈ విధంగా వచ్చే మొత్తాన్ని పంచుకోవడానికే ఇలా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా పత్తి అమ్మకంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

నాలుగు అంశాలపై సానుకూల స్పందన

అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమీక్షలో ముఖ్యంగా నాలుగు అంశాలపై సీసీఐ అధికారులు సానుకూలంగా స్పందించి అందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారన్నారు. 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 61 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. అందుకు సానుకూలంగా అధికారులు స్పందించారు. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి, శనివారం కూడా కొనుగోళ్లు జరపాలని సీసీఐ అధికారులను కోరగా అందుకు వారు అంగీకరించారని తెలిపారు. పత్తి అమ్మకానికి సంబంధించి డాక్యుమెంటేషన్‌కు వేలిముద్రలు వేయడానికి సాయంత్రం 6 గంటల వరకే వెసులుబాటు ఉండటంతో రైతులకు ఇబ్బందికరంగా ఉందనీ, ఈ సమయాన్ని రాత్రి 7:30 గంటల వరకు పొడిగించేలా చూడాలని సీసీఐ అధికారులకు స్పష్టం చేయగా, అందుకు వారు ఒప్పుకున్నారన్నారు. పత్తి బోరాలు తెచ్చే విధానం, లోడింగ్ చేసే పద్ధతి, వాతావరణం పలు అంశాలలో ఉన్న తేడాల వలన తేమ పరీక్షల్లో విభిన్న ఫలితాలు తలెత్తుతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమన్వయం చేసుకుని రైతులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్ పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.

సాగు ఎన్నికలకు.. రీషెడ్యూల్

- వచ్చే నెల 5న నోటిఫికేషన్ విడుదల
- 8న నీటి సంఘాలకు, 11న డీసీలకు ఓటింగ్
- 14న ప్రాజెక్టు కమిటీలను ఎన్నుకునేలా ఉత్తర్వులు

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి) సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శుక్రవారం రీషెడ్యూల్‌ను విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 21న విడుదల చేయాల్సిన నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వచ్చే నెల 5న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 8న సాగునీటి సంఘాలకు, 11న డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ ఏర్పాట్లుచేస్తోంది. సాగర్ కుడి కాల్వ పరిధిలో మేజర్, మైనర్ ఇరిగేషన్‌లో 274 సాగునీటి సంఘాలు(డబ్ల్యుయూఏ) ఉన్నాయి. ఒక్కొక్క సంఘం పరిధిలో 12 టీసీల చొప్పున మొత్తం 2,628 టీసీలు ఉన్నాయి. టీసీల వారీగా ఓటర్ల జాబితాలను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. దాదాపు 7 లక్షల మంది రైతులు ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్కొక్క టీసీ పరిధిలో 2,500 నుంచి 3,000 మంది రైతులు ఓటర్లుగా నమోదయ్యారు. టీసీలకు 8న ఎన్నికలు నిర్వహించన్నారు. అదే రోజు సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. కాల్వ ఎగువ భూముల పరిధిలోని టీసీని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే దిగువ భూముల టీసీని ఉపాధ్యక్షుడిగా ఎన్నికుంటారు. నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీని ఎన్నికుంటారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ పరిధిలో 32 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి. డీసీలు ప్రాజెక్టు కమిటీని ఎన్నుకుంటాయి. వీటికి నోటిఫికేషన్‌ను 5న విడుదల చేయనున్నారు.



గుంటూరు బ్రాంచ్ కెనాల్

14న ప్రాజెక్టు కమిటీకి ఎన్నిక

సాగర్ కుడి కాల్వ ప్రాజెక్టు కమిటీకి 14న ఎన్నికల నిర్వహించనున్నారు. 32 డీసీల అధ్యక్షులు ప్రాజెక్టు కమిటీని ఎన్నుకుంటారు. ఎన్నికల నిర్వహణకు సాగు నీటి సంఘాల వారీగా అధికారులను నియమించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా అధికాలు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక నీటి సంఘాల ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను అధికారులు కోరారు. రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా స్వీకరిస్తుండటంతో ఏకగ్రీవ ఎన్నికలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎక్కువ నీటి సంఘాలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.

డిస్ట్రిబూటరీ కమిటీలు ఇవే..

నాగార్జున సాగర్ కుడి కాల్వ పరిధిలో 32 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి. నీటి పంపిణీలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. డీసీలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. డీసీల వివరాలు ఇలా ఉన్నాయి. మాచర్ల, గురజాల, కారంపూడి, కేసానుపల్లి, పిడుగురాళ్ల, తంగెడ, బెల్లంకొండ, క్రోసూరు, చామర్రు, నకరికల్లు, ముప్పాళ్ల, సత్తెనపల్లి, మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి, ఫిరంగిపురం, గుంటూరు, పొన్నెకల్లు, లింగంగుంట్ల, చిలకలూరిపేట-12, పెదనందిపాడు, సంతగుడిపాడు, రొంపిచర్ల, గంటావారిపాలెం, వినుకొండ, చీకటీగలపాలెం, ఐనవోలు, త్రిపురాపురం, ములకలూరు, సంతమాగులూరు, కొమ్మాలపాడు డీసీలు ఉన్నాయి.



హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ జె.వెంకటమురళి, అధికారులు

7న బాపట్లకు సీఎం చంద్రబాబు

- రాష్ట్రస్థాయి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు హాజరు
- ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

బాపట్ల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నెల 7న బాపట్లకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మెగా పేరెంట్- టీచర్ మీటింగ్‌ను బాపట్ల మున్సిపల్ హైస్కూల్ వేదికగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఇప్పటికే జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చింది. సీఎంగా పగ్గాలు చేపట్టాక తొలిసారి జిల్లా కేంద్రం బాపట్లకు రానుండటంతో ఏర్పాట్లపై యంత్రాగాన్ని కలెక్టర్ వెంకటమురళి అప్రమత్తం చేశారు. గతంలో చేనేత దినోత్సవానికి జిల్లా పరిధిలోని చీరాలకు సీఎం చంద్రబాబు రావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో అది రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరదల సమయంలో కూడా సీఎం పర్యటన రెండు సార్లు ఖరారై వాతావరణం అనుకూలించక రద్దైంది. ఈ క్రమంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కోసం చంద్రబాబు బాపట్లకు రానుండడంతో ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి బాపట్ల పర్యటన ఖరారైనట్లు కలెక్టర్ తెలిపారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌ను శుక్రవారం జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ కొరకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని పోలీసు కవాతు మైదానం, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ క్రీడా మైదానాలను పరిశీలించారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎస్.పురుషోత్తం, ఆర్డీవో పి.గ్లోరియా, పీడీ కత్తి శ్రీనివాసరావు, ఎంఈవోలు ఎస్.నిరంజన్, డి.ప్రసాద రావు, మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి, డీఈ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

- ఐదు స్కీముల కింద రూ.లక్ష చొప్పున..
- మూడు జిల్లాల్లోని 5,339 కేంద్రాలకు మహర్దశ
- తాగునీరు, మరుగుదొడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం
- వైసీపీ హయాంలో నిర్లక్ష్యం.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

అంగన్వాడీలకు.. నిధులు

నిధుల కేటాయింపు ఇలా..

మంచినీటి సదుపాయం	రూ.17,000
మరుగుదొడ్ల నిర్మాణం	రూ.36,000
మరమ్మతులు, రంగులు	రూ.19,800
పెరటి తోట నిర్వహణ	రూ.10,000
వర్షపు నీరు నిర్వహణ	రూ.16,000



గుంటూరులో అంగన్వాడీ మరుగుదొడ్డికి రంగులు వేస్తున్న కార్మికుడు



తెనాలిలో తుది దశకు చేరిన అంగన్వాడీ కేంద్రంలోని మరుగుదొడ్డి

గుంటూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తాగునీరు.. మరుగుదొడ్ల సౌకర్యం లేక.. భవనాలు రంగులు వెలసి.. అధ్వానంగా ఉండే అంగన్వాడీ కేంద్రాలు అద్భుతంగా మారనున్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పోషణ అందించే అంగన్‌వాడీ కేంద్రాలు వైసీపీ ఐదేళ్ల పాలనలో అధ్వానంగా మారాయి. వివిధ సమస్యలతో కునారిల్లిపోయిన అంగన్వాడీలకు గత ప్రభుత్వ హయాంలో పట్టిన గ్రహణం వీడింది. వాటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఐదు రకాల స్కీముల కింద భారీగా నిధులు కేటాయించింది. ఆయా నిధులతో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల తలరాత మారబోతోంది. మూడు జిల్లాల్లో మొత్తం 5,339 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా గత వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలు సమస్యల నిలయాలుగా మారిపోయాయి. కనీస అవసరాలైన మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయం కూడా లేని కేంద్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 2014- 19కి ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పెరటి తోటల పెంపకాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పెరటి తోటలో మొక్కలు ఎండిపోయినా పట్టించుకోలేదు. చిన్నారుల ఆట వస్తువులు, బొమ్మలకు కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు అధ్వానంగా తయారయ్యాయి. అవి కేవలం పిల్లలు, తల్లులకు పప్పుబెల్లాలు పంచిపెట్టే కేంద్రాలుగా మారాయి.

భారీగా నిధుల కేటాయింపు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాల్లో పేరుకుపోయిన సమస్యలపై కదలిక వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లోని సమస్యల పరిష్కారానికి భారీగా నిధులు కేటాయించింది. తక్షణ ప్రాతిపదికన అంగన్వాడీ కేంద్రాలకు నిధులు మంజూరు చేసింది.

ఆయా కేంద్రాల్లోని తాగునీటి, మరుగుదొడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నిధులు విడుదల చేసింది. పెరటి పంటలకు 'పోషణ వాటిక' కింద నిధులు ఇచ్చింది. వర్షపు నీటి నిర్వహణ పేరుతో కూడా

(మిగతా 6వ పేజీలో..)

- గత వైసీపీ ప్రభుత్వంలో కేసులతో సరి
- ప్రస్తుతం ఆర్‌ఆర్ యాక్టు కింద చర్యలకు సిద్ధం
- పెనాల్టీతో రూ.49 కోట్ల జరిమానా వసూళ్లపై దృష్టి

ఇసుకాసురుల భరతం పట్టేలా

(బాపట్ల, ఆంధ్రజ్యోతి) సహజవనరుల దోపిడీలో చెలరేగిపోయారు. అధికారం అండతో వ్యవస్థలను ఖాతరు చేయలేదు. కేసులపై వెరపు లేదు.. ఇదీ వైసీపీ హయాంలో ఇసుకాసురులు రెచ్చిపోయిన తీరు. వేమూరు నియోజకవర్గానికి చెందిన కీలక నేత అనుచరుడిపై ఈ ఇసుక అక్రమాల విషయంలో నాలుగు కేసులు నమోదై ఉండడం దోపిడీ ఏ రీతిన సాగిందన్న దానికి నిదర్శనంగా ఉంది. కేసులు నమోదు చేసి జరిమానాలు కట్టమని నోటీసులు పంపినా అప్పట్లో స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇసుకాసురల భరతం పట్టేలా చర్యలకు రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడీ అంశాన్ని అత్యంత ప్రయారిటీగా తీసుకుని పాత కేసులను తవ్వితీసి అక్రమార్కులపై చర్యలు తీసుకునేలా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. వైసీపీ పాలనలో చివరి ఏడాదిలో ఇసుక అక్రమ రవాణా విషయంలో నమోదైన 29 కేసులకు సంబంధించి రూ.9 కోట్ల వరకు జరిమానా కట్టాలి. నిబంధనల ప్రకారం కొన్నింటి విషయంలో వాస్తవ విలువకు పదిరెట్లు, మరికొన్నింటిలో ఐదు రెట్ల వరకు జరిమానా విధించాలి. 29 కేసులకు సంబంధించి రూ.9 కోట్ల జరిమానా కట్టమని అప్పట్లో పలుమార్లు అధికారులు కోరినా స్పందన లేదు. పైగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా చేస్తూ అడ్డుకున్న, ప్రశ్నించిన అధికారులపైనే ఎదురుదాడికి దిగిన ఉదంతాలున్నాయి. కేసులే కదా ఏమవుతుందిలే అన్న ధీమాలో ఉన్న అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించేలా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.9 కోట్ల జరిమానాలకు పెనాల్టీ కలిపి మొత్తం రూ.49 కోట్ల వసూలుకు రెవెన్యూ రికవరీ యాక్టు అస్త్రాన్ని అధికారులు ప్రయోగించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటీసులు కూడా సిద్ధమయ్యాయి. వాటిని త్వరలోనే కేసులు నమోదైన వారికి అందించనున్నారు. ఈ యాక్టు ప్రకారం నిర్ణీత గడువులోగా పెనాల్టీతో కలిపి సదరు మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే చర్యలు తీసుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పించనుంది. ఈ పెనాల్టీల విషయం చివరికి నేతలను చుట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమి లేదని తెలుస్తోంది.

ప్రభుత్వం పీడీ యాక్టు ప్రతిపాదనలు..

గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక, రేషన్ మాఫియాపై పీడీ యాక్టు ప్రయోగించడానికి కూడా వెనకాడబోమని సాక్షాత్తు హోంమంత్రే చెప్పడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గడచిన ఐదేళ్లలో సహజవనరుల దోపిడీ చేసిన వారితో పాటు ఇప్పటికీ అదేబాటలో ఉన్న వారికి కూడా ఆ ప్రకటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.



రేణుకమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో లలిత సహస్రనామం, విష్ణు సహస్ర నామం జపిస్తున్న మహిళా భక్త భజనబృందం (ఇన్‌సెట్లో) అమ్మవారు

రేణుకమ్మ ఆలయ ప్రాంగణంలో వనభోజన మహోత్సవం

పంగులూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చందలూరు గ్రామంలోని రేణుకమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా చిట్టాబత్తిన వంశ దేవర రేణుకమ్మ తల్లి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పంగులూరు, చందలూరు, ద్రోణాదుల గ్రామాలకు చెందిన భజన బృందాలు లలిత, విష్ణు సహస్రనామం పఠిస్తూ భజన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప, శివ దీక్షధారణ చేసిన వందలాది మంది స్వాములతో పాటు గ్రామ ప్రజలకు భారీగా భోజన ఏర్పాట్లు చేశారు. చిట్టాబత్తిన వంశస్థులు, గ్రామస్థుల సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



డిబేట్‌లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి బాలికల హైస్కూల్ విద్యార్థులకు సర్టిఫికెట్‌లను అందజేస్తున్న అధికారులు

జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన అద్దంకి మండల విద్యార్థినులు

డిబేట్‌లో ప్రథమ స్థానం, వక్తృత్వంలో తృతీయస్థానం

అద్దంకిటౌన్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాపట్లలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో అద్దంకి మండలం విద్యార్థులు సత్తాచాటారు. డిబెట్‌లో అద్దంకిలోని శ్రీప్రకాశం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు లక్ష్మీదేవి, సాయి సమీరాలు జిల్లా పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. మండలంలోని చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అద్దంకి అమృత వక్తృత్వం పోటీలలో జిల్లా స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చూపి అద్దంకి మండలం, పాఠశాలలకు పేరు తెచ్చిన విద్యార్థినులను ఎంఈవోలు గంగాధరరావు, సుధాకరరావు, పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు.



అవధూత సన్నిధిలో హాస్యనటుడు కృష్ణభగవాన్

అవధూత స్వామి కోసమే చీరాలకు వచ్చా

- నటుడు కృష్ణ భగవాన్

చీరాలటౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : చీరాల్లో వేంచేసియున్న శ్రీ అవధూత స్వామిని దర్శించుకోవడానికే చీరాలకు వచ్చానని సినీ హాస్యనటుడు కృష్ణ భగవాన్ అన్నారు. పట్టణంలోని శ్రీ అవధూత స్వామి ఆశ్రమాన్ని శుక్రవారం కృష్ణభగవాన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి సేవల గురించి పలువురు ప్రముఖులు చెబుతుంటే విన్నట్లు చెప్పారు. ఈక్రమంలోనే ప్రత్యేకంగా చీరాలకు వచ్చినట్లు వివరించారు. ఆశ్రమ ప్రతినిధులు భగవాన్‌ను సత్కరించారు. అలాగే సినీ ప్రియులు భగవాన్‌తో ఫొటోలకు ఉత్సాహం చూపారు.

పేద మహిళకు తోపుడు బండి అందజేత

అద్దంకిటౌన్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రోటరీ క్లబ్ ఆఫ్ శింగరకొండ ఆధ్వర్యంలో పేద మహిళ జీవనోపాధి కోసం తోపుడు బండిని అందజేశారు. శుక్రవారం అద్దంకికి చెందిన చుండూరి రామారావు, వెంకట సుశీల చారిటబుల్ ట్రస్ట్, నాగసూరి అంజనేయులు జ్ఞాపకార్థం వారి కుమారుడు సత్యనారాయణ, 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్‌బాబుల ఆర్థిక సహకారంతో అద్దంకిలోని గరటయ్య కాలనీకి చెందిన చేబ్రోలు శేషమ్మకు జీవనాధారం కోసం తోపుడు బండిని అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, కార్యదర్శి మురళి సుధాకరరావు, ట్రెజరర్ మలాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

పంగులూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) :పంగులూరు సబ్‌స్టేషన్ పరిధిలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఆంజనేయులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని తెలిపారు.

అంగన్వాడీలకు.. నిధులు

5వ పేజీ తరువాయి

నిధులు విడుదల చేసింది. అంగన్వాడీ కేంద్రాల ప్రాంగణాల్లోనే ఆకుకూరలు, పండ్ల మొక్కలు పెంచేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. నిమ్మ, నారింజ, బొప్పాయి, అరటి వంటి పండ్ల మొక్కలతో పాటు తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర వంటి కూరల మొక్కలు పెంచి వాటితోనే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం సూచించింది.

- గుంటూరు జిల్లా: 152 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.54.72 లక్షలు, 188 కేంద్రాల్లో మంచినీటి సదుపాయానికి రూ.32 లక్షలు, పోషణ వాటిక, వర్షపు నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కింద 204 కేంద్రాలకు రూ.93.43 లక్షలు కేటాయించింది.
- బాపట్ల జిల్లా: 190 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.68.40 లక్షలు, 258 కేంద్రాల్లో మంచినీటి సదుపాయాలకు రూ.43.86 లక్షలు, 261 కేంద్రాల్లో పోషణ వాటికలు, వర్షపు నీటి నిర్వహణకు కోటి 19 లక్షల 8 వేలు కేటాయించింది.
- పల్నాడు జిల్లా: 243 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.87.48 లక్షలు, 369 కేంద్రాల్లో తాగునీటి సదుపాయాలకు రూ.62.73 లక్షలు, 67 కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, పోషణ వాటికల ఏర్పాటు, వర్షపునీటి యాజమాన్యం నిర్వహణకు రూ.30.68 లక్షలు కేటాయించింది.

గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఎప్పుడూ మూతే

నీరుగారిన ఆరోగ్య సేవల లక్ష్యం

ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడి

మేదరమెట్ల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్ ఆరోగ్య మందిర్ (గ్రామీణ ఆరోగ్య కేంద్రం) సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లలేని చిన్న చిన్న వ్యాధుల రోగులకు ఆ రోగ్య సేవలను అందించడానికి గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలకు చేరువ చేయాలనుకున్న ఆరోగ్య సేవలు లక్ష్యం నీరుగారిపోతోంది. గ్రామీణ సచివాలయలతో పాటుగా ఏర్పాటు చేసిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలో బీఎస్‌సీ నర్సింగ్ చదివిన ఉద్యోగ, ఏఎన్‌ఎం, ఆశాలు పని చేస్తారు. మేదరమెట్ల సచివాలయం - 3 పరిధిలో సుమారు రూ. 40 లక్షల వ్యయంతో కేంద్రం నిర్మించారు. మేదర



మూతపడిన మేదరమెట్లలోని విలేజ్ హెల్త్ క్లినిక్

మెట్ల మార్కెట్ యార్డు ఆ వరణంలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ 3(గ్రామీణ ఆరోగ్య కేంద్రం)ని గత ఎన్నికలకు ముందే ప్రారంభించారు. మూడు నెలలుగా ఈ ఆరోగ్య కేంద్రం ఎప్పుడు మూసే ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి పరిశీలనకు వెళ్లగా గ్రామీణ ఆరోగ్య కేంద్రం తలుపులు మూసి ఉన్నాయి. అక్కడ ఉన్న రైలింగ్‌లపై దుస్తులు ఆరవేసి ఉన్నాయి. ఈ విషయమై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు చిట్టిబాబును వి వరణ అడుగగా అక్కడ పని చేస్తున్న సిబ్బందిలో ఒకరు సెలవు పెట్టారని చెప్పారు. అయితే తలుపులు మూసి ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్ పునరుద్ధరణ అనివార్యం

చీరాల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : చోరీలు జరుగుతున్నాయి. సొత్తు పోతోంది. దొంగలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నారు. చీరాల డివిజన్ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను దొంగలు ఎంచుకుంటున్నారు. చోరీలకు పాల్పడుతున్నారు. వీటి నియంత్రణకు మళ్లీ ఎల్‌హెచ్‌ఎంఎస్(లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం)ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్ ఎలా పనిచేస్తుంది..

ఎల్‌హెచ్‌ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం. గతంలో ఈ విధానంపై పోలీసులు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేశారు. ఊరు వదిలి వెళుతూ ఇంటికి తాళంవేసి వెళ్లే వారు ముందస్తుగా పోలీసులకు సమాచారం తెలుపుతారు. దాంతో పోలీసులు ఆ ఇంటి వద్ద కెమెరా ఏర్పాటు చేస్తారు. ఆ కెమెరాలో విజువల్స్ కనిపించే విధంగా పోలీస్ స్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తారు. తాళం వేసిన ఇంటికి ఎవరైనా వెళితే వెంటనే ఆ విజువల్ కంట్రోల్ రూంకు చేరుతుంది.

దీంతో కంట్రోల్ రూం నుంచి బీట్‌లో ఉన్న పోలీసులకు సమాచారం అందజేస్తారు. కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో బీట్ కానిస్టేబుళ్లు ఆ ఇంటికి చేరుకుంటారు. దొంగలను పట్టుకుంటారు. అయితే జిల్లాల విభజన తరువాత సిబ్బంది కొరతతో ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు తెరపడింది. దీంతో మళ్లీ దొంగలు రెచ్చిపోతున్నారు.

పలు ప్రాంతాల్లో అపరిచితుల కదలికలు

డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో అపరిచితుల కదలికలు ఎక్కువైనట్లు ప్రజలు చెప్తున్నారు. కొందరు యాచకులుగా పగలు వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ అనువైన గృహాలను ఎంపిక చేసుకుని రాత్రిళ్లు చోరీకి పాల్పడుతున్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలో పెద్ద దొంగతనాలు పోలీసుల దృష్టికి వస్తున్నా, పలు చిల్లర దొంగతనాలు పోలీస్ స్టేషన్‌కు చేరటం లేదని చెప్తున్నారు. ఈ క్రమంలో అపరిచితుల కదలికలను కేవలం పోలీసులు గుర్తించాలనుకోవటమే కాకుండా, అనుమానితులు ఎవరన్నా తమ ప్రాంతాల్లో సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు తెలపాల్సిన బాధ్యత పౌరులపై కూడా ఉంది. అప్పుడే చోరీలకు చెక్ చెప్పేందుకు మార్గం సుగమం అవుతుంది.

వాణి వినిపించారు..

కీలకంగా వ్యవహరించిన గొట్టిపాటి

అంచనాల కమిటీ సభ్యుడిగా ఏలూరి

నియోజకవర్గ సమస్యలను వివరించిన కొండయ్య

అసెంబ్లీ సమావేశాల్లో మన ఎమ్మెల్యేలు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

శాసన సభ సమావేశాల్లో వాణి వినిపించటంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కొండయ్య యాదవ్‌లు సఫలీకృతులయ్యారు. విద్యుత్ చార్జీల పెంపు అంశం కీలకాంశం కావటంతో సంబంధిత శాఖ మంత్రి అయిన గొట్టిపాటి రవికుమార్ దీటైన ప్రసంగాలతో అధికారపార్టీ సభ్యులను ఆకట్టుకోగలిగారు. ప్రతిష్టాత్మకమైన విజనరీ లీడర్ అవార్డు పొందిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరికి అసెంబ్లీలో సభ్యులు అభినందనలు తెలపటం విశేషం. అదేసమయంలో ఆయనకు అంచనాల కమిటీ సభ్యుడిగా స్థానం దక్కింది. చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ రెండు పర్యాయాలు సమావేశాల్లో మాట్లాడి నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగారు. ఈనెల 11న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో రాష్ట్రస్థాయి అంశాల్లో విద్యుత్ శాఖ అంశం రెండు సభల్లోను చర్చనీయాంశంగా మారింది. సమావేశాలకు ప్రతిపక్షం హాజరుకాకపోయినప్పటికీ విద్యుత్ శాఖ మంత్రిగా రవికుమార్ సమస్యను వివరించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతోనే ప్రజలపై భారం మోపే పరిస్థితి ఎదురైందని వివరించటంలో సఫలీకృతులయ్యారు. అయితే శాసనమండలిలో ప్రతిపక్ష వైసీపీ సభ్యుల నుంచి ఎదురైన విమర్శల దాడిని తిప్పికొట్టడంలో కూడా రవికుమార్ ముందున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స విద్యుత్ సమస్యపై కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేయగా రవికుమార్ పూర్తి ఆధారాలతో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అస్తవ్యస్త నిర్ణయాలను వివరించారు. ఈ విషయంలో రవికుమార్ చురుగ్గా వ్యవహరించటం పట్ల సమావేశాల అనంతరం సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, శాసనమండలిలో టీడీపీ సభ్యులు అభినందించటం విశేషం. ఇక అసెంబ్లీలో విద్యుత్ సమస్యపై గత ప్రభుత్వ వైఫల్యాలు వివరించటంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా ముఖ్యపాత్ర పోషించారు. రెండు పర్యాయాలు అసెంబ్లీలో ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఇతర అంశాలపై తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించారు. ఎమ్మెల్యే ఏలూరి నియోజకవర్గానికి సంబంధించిన రైతు సమస్యలు, రోడ్లు, మత్స్యకార సమస్యలపై ఆయా శాఖల మంత్రులు, అధికారులకు కూడా వివరించి కొన్నింటికి అప్పటికప్పుడే పరిష్కారం చేయించుకోగలిగారు. అలాగే ప్రతిష్టాత్మకమైన విజనరీ లీడర్ అవార్డు సాధించిన ఏలూరికి సీఎం చంద్రబాబు నుండి ముఖ్య నాయకులందరూ అభినందనలు తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యే కొణతాల అసెంబ్లీలో ఆ అంశాన్ని ప్రస్తావించి ఆయన అవార్డు పొందటం శాసనసభకే గౌరవమని కొనియాడారు. ప్రజాసేవలో ఏలూరి సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సూచించారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు జరిగిన నియామకాల్లో అసెంబ్లీ అంచనాల కమిటీలో ఏలూరికి స్థానం దక్కింది. చీరాల ఎమ్మెల్యే కొండయ్య రెండు పర్యాయాలు అసెంబ్లీలో మాట్లాడుతూ చేనేత సమస్యలను, డ్రైనేజీ సమస్యలను ప్రధానంగా వివరించారు. వైద్యశాల అభివృద్ధికి కూడా ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

నిత్యపెళ్లికొడుకు కోసం అన్వేషణ



గతంలో మేన కోడలుతో వివాహం (ఫైల్)



ఇటీవల లావణ్యతో వివాహం (ఫైల్)

ఇద్దరితో పెళ్లిళ్లు

మరొకరితో సహజీవనం

చీరాల టూటౌన్‌లో కేసుతో విషయం వెలుగులోకి..

చీరాలటౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ముత్తుపల్లి గ్రామానికి చెందిన పిట్టు నాగరాజు రెడ్డి నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. ఆయన భోపాల్‌లో సైనికుడుగా పనిచేస్తున్నాడు. జిల్లాలో ముగ్గురు యువతులను మోసగించి వివాహాలు చేసుకున్నాడు. సెలవులపై స్వగ్రామం వచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. చీరాలకు చెందిన యువతి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చీరాల పరిధి లోని కొత్తపేటకు చెందిన మేడికొండ లావణ్య భర్తతో విభేదించి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఒక కుమార్తె. దీంతో ఉపాధి కోసం ప్రయత్నించే క్రమంలో నిజాంపట్నంకు చెందిన జవాన్ నాగరాజు 2021లో పరిచయం అయ్యాడు. ఉపాధి కల్పిస్తానని నమ్మబలికించాడు. ఆ తరువాత ఆమెతోప్రేమ వ్యవహారం నడిపాడు. దీంతో గతనెల 17వ తేదీన లావణ్యను వివాహం చేసుకున్నాడు.

తీగలాగితే డొంక కదిలింది

ఈ నెలలో రెండుసార్లు భార్య లావణ్య వద్దకు వచ్చి వెళ్లాడు. అయితే భర్త తరపు బంధువుల ద్వారా ఏడాది క్రితమే ఇంటర్ సెకండియర్ చదువుతున్న మేనకోడలు, మైనర్ తో వివాహం జరిగినట్లు ఫొటోలు అందాయి. దీంతో అవాక్కయిన లావణ్య భర్త పూర్వాపరాలపై ఆరా తీసింది. ఈక్రమంలో వీరిద్దరితో కాకుండా గతంలోను భర్త స్వగ్రామంలోనే మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని మోసగించడంతో 2020లో నిజాంపట్నం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ఆ కేసు ప్రస్తుతం నడుస్తోంది. భర్త భాగోతమంతా తెలుసుకున్న లావణ్య మనస్తాపం చెంది ఈనెల 7వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈమేరకు చీరాల టూటౌన్‌లో కేసు నమోదయింది. గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన లావణ్యను గురువారం టూటౌన్ పోలీసులు విచారించగా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం సెలవుపై స్వగ్రామంలో ఉన్న సైనికుడు నాగరాజు రెడ్డి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

నిధులున్నా.. నిర్లక్ష్యం

5వ పేజీ తరువాయి

ఎస్‌టీపీల నిర్మాణాన్ని గాలికొదిలేసింది. జాతీయ గ్రీన్‌ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసినా గత వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. మున్సిపాల్టీలలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు స్థలాలను కేటాయించలేదు. పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం ఎస్‌టీపీల నిర్మాణంపై దృష్టి సారించింది. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్యం దృష్ట్యా ఎస్‌టీపీల పనులు వేగవంతంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను అధికారులు గుర్తించాలి. స్థలాలను కేటాయించి మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి.

తెనాలిలోనే పనులు..

గుంటూరు జిల్లాలో ఒకటి, పల్నాడు జిల్లాలో మూడు, బాపట్ల జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు విడుదుల చేసింది. అయితే కొన్ని మున్సిపాలిటీల్లో అమృత్ పథకానికి ఈ ఎస్‌టీపీలను అనుసంధానం చేశారు. అయితే మూడు జిల్లాల్లో ఆరు మున్సిపాలిటీలకు ఒక్క గుంటూరు జిల్లా తెనాలిలో మాత్రమే మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. తెనాలిలో అమృత్ పథకం కింద రూ.31.50 కోట్లతో పనులు చేస్తున్నారు. వినుకొండ మున్సిపాల్టీలో ముట్లకుంటకాలనీ ప్రాంతంలో 5.70 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ నిర్మాణానికి స్థలం కేటాయించారు. ఈ స్థలంలో కంపచెట్ల తొలగింపు పనులు చేపట్టారు. వినుకొండలో చెక్కవాగు నిర్మల స్కూల్ ప్రాంతంలో 5.50 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మరో ప్లాంట్ నిర్మాణానికి స్థలం కేటాయించలేదు. వీటికి రూ.18.60 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పిడుగురాళ్లలో రూ.18.42 కోట్లతో 5.90 ఎంఎల్‌డీ సామర్థ్యంతో హనుమందిర్ రోడ్డులో, 5.20 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్సీ శ్మశానవాటిక సమీపంలో మరో ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో ప్లాంట్ల నిర్మాణానికి స్థలం కేటాయించలేదు. ఈ రెండు మున్సిపాల్టీలలో నాలుగు ఎస్‌టీపీల నిర్మాణ పనులు టెండర్‌ను శ్రీకృష్ణ ఎన్‌వీరో ఇంజనీర్స్ విజయవాడ సంస్థ దక్కించుకుంది. చిలకలూరిపేట మున్సిపాల్టీలో అమృత్ పథకంలో భాగంగా రూ.69.53 కోట్లతో చేపట్టిన ఎస్‌టీపీ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

బాపట్ల జిల్లా బాపట్ల మున్సిపాల్టీలో రూ.4.98 కోట్లతో 3 ఎంఎల్‌డీ సామర్థ్యం ఉన్న ఎస్‌టీపీని కంపోస్టు యార్డు ప్రాంతంలో నిర్మించాలి. ఇందుకు సంబంధించి స్థలం కేటాయింపు జరగలేదు. చీరాల మున్సిపాల్టీలో రూ.8.30 కోట్లతో 5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఐకేనగర్ దండుబాట ప్రాంతంలో నిర్మించాలని స్థలాన్ని గుర్తించారు. అయితే స్థల కేటాయింపు మధ్యలోనే నిలిచిపోయింది. ఈ రెండు మున్సిపాల్టీలలో ఎస్‌టీపీల టెండర్‌ను సింగస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ హైదరాబాద్ సంస్థ దక్కించుకుంది.

29 న మార్టూరులో అఖండ కర్పూరజ్యోతి

మార్టూరు,నవంబరు22(ఆంధ్రజ్యోతి):స్థానికంగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 29 వతేదీ శుక్రవారం రాత్రి 3 క్వింటాళ్ల కర్పూరంతో అఖండ కర్పూరజ్యోతిని భక్తులు వెలిగిస్తున్నట్లు శుక్రవారం భక్తబృందం తెలిపింది.గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షులు పత్తిపాటి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో దీక్షధారులకు ప్రత్యేకంగా భిక్షను, భక్తులకు ప్రసాదాన్ని ఏర్పాటుచేసినట్లు వారు తెలిపారు.

అమ్మ ఆశ్రమంలో అన్నదానం

రోటరీ డిస్ట్రిక్ 3,150 గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి జన్మదినం సందర్భంగా శుక్రవారం మార్టూరు రోటరీ క్లబ్ సభ్యులు అమ్మ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేశారు.

పెన్నులు, స్వీట్లు పంపిణీ

ఇంకొల్లు,నవంబరు 22,(ఆంధ్రజ్యోతి) : మండలంలోని నక్కలపాలెంలో శ్రీసత్యసాయి భజనమండలి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్నులు,స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరి శ్రీకృష్ణమూర్తి,సాయి భక్తులు పాల్గొన్నారు.

పెన్షన్‌దారులకు ప్రభుత్వం ఊరట

చీరాలటౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించిందని, ఏ కారణంతోనైనా పెన్షన్ అందుకోలేక పోయిన వారు మూడు నెలలది ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు చీరాల మండల ఎంపీడీవో శివసుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల అందినట్లు చెప్పారు.



గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న తహసీల్దార్ గోపీకృష్ణ

గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోండి

చీరాలటౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : గిరిజనుల సమస్యలపరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్సును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శుక్రవారం గిరిజనులకు ప్రత్యేకంగా అర్జీల వేదిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలోనే శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలోమూడు అర్జీలు వచ్చినట్లు వివరించారు. ప్రాధాన్యతాక్రమంలో వాటిని పరిష్కరించనున్నట్లు చెప్పారు. తహసీల్దార్ వెంట ఎంపీడీవో శివసుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు.

రైతులు అందుబాటులో ఉండాలి

పంగులూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలో రీ సర్వే జరిగిన గ్రామాలలో విస్తీర్ణ వ్యత్యాసాల సమస్యల పరిష్కారం కోసం ఆయా గ్రామ రైతులు ప్రత్యేక బృందాలకు అందుబాటులో ఉండి సహకరించాలని తహసీల్దార్ పి.సింగారావు కోరారు. రీ సర్వేలో తలెత్తిన భూ సమస్యల పరిష్కారం కోసం నియమించిన ప్రత్యేక సిబ్బంది శుక్రవారం నుంచి తగు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.

అంతంతమాత్రంగా జీడిపప్పు పరిశ్రమ

వేటపాలెం(చీరాల), నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : జీడి పరిశ్రమ గతం ఘనం .. వర్తమానం అంతంత మాత్రంగా ఉందని జీడిపప్పు ఉత్పత్తిదారుడు ప్రత్తి వెంకటసుబ్బారావు అన్నారు. శనివారం జాతీయ జీడిపప్పు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ముందస్తుగా తమ కార్ఖానాలో వేడుకలు నిర్వహించారు. పలువురు జీడి కార్మికులను సన్మానించారు. భవిష్యత్ కార్యాచరణపై ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జీడిపప్పు కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

వలస దారులకు పెన్షన్ చెల్లింపులో వెసులుబాటు

పంగులూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) :నెలవారీ సామాజిక పించన్లు పొందే లబ్ధిదారులు రెండు నెలల పాటు వలస వెళ్లిన సందర్భంలో మూడో నెల పింఛన్‌తో కలిపి మూడు నెలల మొత్తం ఒకేసారి పొందే వెసులుబాటు కల్పించారని ఎంపీడీవో స్వరూపారాణి తెలిపారు.



నాగరాజును అభినందిస్తున్న డీఎస్పీ, సీఐ

పోలీసు వ్యవస్థకు నాగరాజు గర్వకారణం

- చీరాల డీఎస్పీ ఎండి మోయిన్

చీరాలటౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగ రీత్యా బిజీగా ఉన్నా క్రీడలపై మక్కువను విడనాడకుండా తనదైన శైలిలో రాణిస్తున్న నాగరాజు పోలీసు వ్యవస్థకు గర్వకారణంగా నిలిచారని డీఎస్పీ ఎండి మోయిన్ అన్నారు. పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో కానిస్టేబుల్ బంగారు పతకం సాధించారు. దీంతో గురువారం జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ అభినందించగా శుక్రవారం విధుల్లోకి చేరాక డీఎస్పీ, సీఐ నాగభూషణం, ఎస్సై రాంబాబులు ప్రత్యేకంగా అభినందించారు. మరిన్ని క్రీడల్లో పాల్గొని ఉన్నతంగా రాణించాలని వారు ఆకాంక్షించారు.

రెండోసారి గోల్డ్‌లోన్ నగదు వసూలుపై ఫిర్యాదు

అద్దంకి, నవంబరు22(ఆంధ్రజ్యోతి): గోల్డ్‌లోన్ తీసుకొని అదే రోజు చెల్లించినప్పటికీ తనకు తెలియకుండా తన తండ్రి వద్ద ఓ ప్రయివేట్ గోల్డ్ ఫైనాన్స్ వ్యాపారి మళ్లీ వసూలు చేశారని ముండ్లమూరు మండలం శంకరాపురంకు చెందిన మేదరమెట్ల హరికృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు ముండ్లమూరు మండలం శంకరాపురం కు చెందిన మేదరమెట్ల హరికృష్ణ అద్దంకి పట్టణంలోని ఓ ప్రయివేట్ గోల్డ్ ఫైనాన్స్ లో ఈ ఏడాది జూన్ 10 వ తేదీన బంగారం తాకట్టు పెట్టి 3,96,416 రూపాయల రుణం తీసుకున్నాడు. అయితే తన బంధువుల వద్ద నగదు తీసుకున్న హరికృష్ణ అదే రోజు ఆ డబ్బును తిరిగి చెల్లించాడు. అదే రోజు బంగారం తిరిగి ఇవ్వటానికి కుదరదని గోల్డ్ ఫైనాన్స్ సిబ్బంది చెప్పారు. అయితే హరికృష్ణ అనారోగ్యంతో వైద్యశాలలో చేరాడు. ఆ సమయంలో గోల్డ్‌లోన్ ఫైనాన్స్ సిబ్బంది శంకరాపురం వెళ్లి గోల్డ్‌లోన్ గడువు ముగిసిందని చెప్పటంతో ఆయన తండ్రి రుణం మొత్తం చెల్లించాడు. తరువాత ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ గోల్డ్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి అడగగా సరైన సమాధానం చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. హరికృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

అవీ..ఇవీ


లండన్ వేదికగా అవార్డు అందుకుంటున్న విక్రమ్ నారాయణరావు

పారిశ్రామికవేత్త నారాయణరావుకు అభినందనల వెల్లువ

చినగంజాం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) :చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త విక్రం నారాయణరావుకు లండన్ వేదికగా అంతర్జాతీయ పురస్కారం దక్కటం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. విక్రమ్ నారాయణకు లండన్ వేదికగా 2024 లాయిడ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ కంపెనీ(ఫార్మాసుటికల్ కంపెనీ ఇన్ ఇండియా) వేగవంతమైన వ్యాపార సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ పురస్కారం దక్కింది. బ్రిటీష్ పార్లమెంట్ లండన్ వేదికగా ఇంటర్నేషనల్ బుక్‌ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ ప్రకటించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అవార్డు గ్రహీత నారాయణ తెలిపారు. అరుదైన అవార్డు లండన్ వేదికగా లభించటం పట్ల శుక్రవారం ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో పొద వీరయ్య, కొండ్రగుంట శ్రీహరిబాబు, బత్తుల శ్రీనివాసరావు, ఎడ్లపల్లి సురేష్‌బాబు, నార్నె సత్యన్నారాయణ, దావూరి రమేష్, పరిటాల అంజిబాబు తదిరులు ఉన్నారు.


అద్దంకిరూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్సై మహ్మద్‌రఫీతో మాట్లాడుతున్న డీఎస్పీ మోయిన్

జాతీయ రహదారిపై వాహనాలు ఆగకుండా చూడండి

మేదరమెట్ల, నవంబరు22 (ఆంధ్రజ్యోతి):: జాతీయ రహదారి వెంబడి వాహనాలు నిలపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలని చీరాల డీఎస్పీ మోయిన్ సూచించారు. శుక్రవారం అద్దంకి రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్‌ను ఆయన సందర్శించారు. సీఐ మల్లికార్జునరావు మేదరమెట్ల ఎస్సై మహ్మద్‌రఫీలకు పలు సూచనలు చేశారు. అనంతరం మేదరమెట్ల, కొరశపాడు పోలీసు స్టేషన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి వేళలో దొంగతనాలు జరగకుండా బీట్లు తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి వెంబడి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్‌మీడియాలో ఎవరైనా పోస్టులు పెడిగే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట కొరిశపాడు ఎస్సై సురేష్, ఆయా స్టేషన్ల సిబ్బంది ఉన్నారు.


కొమ్మినేనివారిపాలెంలో ఆధార్ సెంటర్‌ను పరిశీలిస్తున్న ఎంపీడీవో కుసుమకుమారి

ఆధార్ కార్డులు లేని వారు వెంటనే తీయించుకోవాలి

బల్లికురవ. నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఆధార్ కార్డులు లేని వారు వెంటనే ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్లకు వచ్చి నమోదు చేయించుకోవాలని ఎంపీడీవో కుసుమకుమారి కోరారు. శుక్రవారం మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో జరుగుతున్న ఆధార్ నమోదు కేంద్రాన్ని ఎంపీడీవో పరిశీలించారు. ఈసందర్భంగా అమె సిబ్బందితో మాట్లాడుతూ ఆధార్ కార్డుల కోసం వచ్చే వారికి సత్వరమే నమోదు చేసి పంపించాలన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు సత్వరమే ప్రజలకు అందేలా జియోట్యాగ్ సర్వేను పూర్తి చేయాలని సూచించారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

● మాజీ మంత్రి డాక్టర్ పాలేటి వినతి

చీరాల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : స్థానిక గడియారస్తంభం సెంటర్లో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కమిషనర్ అబ్దుల్ రషీద్‌లకు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట నాయకులు కటకం శ్రీనివాసరావు, బుర్ల సాంబశివరావు తదితరులు ఉన్నారు.

వినియోగంలోకి మినీ స్టేడియం

● శాప్ అధికారుల పరిశీలన
● ఎమ్మెల్యే ఏలూరి చొరవతో అధికారుల చర్యలు

పర్చూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు పర్చూరులో ఐదేళ్ల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న మినీ స్టేడియం వినియోగంలోకి రానుంది. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో శాప్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు వారు ప్రకటించారు. గత టీడీపీ హయాంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు స్థానిక శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు చొరవతో పర్చూరులో రూ.2కోట్లతో ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈనిధులతో క్రీడా ప్రాంగణం యద్ధ ప్రాతిపదికన రూపుదిద్దుకుంది. ప్రారంభించుకోవాల్సిన తరుణంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ఐదేళ్లు ప్రాంగణం వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. దీంతో ప్రాంగణం ప్రారంభానికి నోచుకోక ముళ్లచెట్లు, పొదలతో నిండిపోయింది. దీంతో క్రీడాకారులు తీవ్ర ఆవేదన చెందారు. తిరిగి తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో స్టేడియానికి జీవం పోసినట్లయింది. ఎమ్మెల్యే ఏలూరి చొరవతో క్రీడా ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా దృష్టిసారించారు.


పర్చూరులోని ఎన్టీఆర్ మినీ స్టేడియంను పరిశీలించి వివరాలు సేకరిస్తున్న సాఫ్ అధికారులు

శాప్‌అధికారుల పరిశీలన...

మినీ స్టేడియంను వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా శాప్ అధికారులు దృష్టిసారించారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శాప్ ఏఈ రాంబాబు నేతృత్వంలో మినీ స్టేడియంను పరిశీలించారు. మరమ్మతులకు కావాల్సిన వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. యద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో తంగెళ్ళ మల్లికార్జునరావు, పఠాన్ బాజీ, ఖోఖో కోచ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మించి ఏడాది.. ప్రారంభించేది ఎన్నటికో?


యద్దనపూడిలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం

యద్దనపూడి,(మార్టూరు)నవంబరు22(ఆంధ్రజ్యోతి): సుమారు రూ. 75 లక్షల వ్యయంతో యద్దనపూడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవనం నిర్మించి ఏడాదిదాటినా ఇంతవరకు అందులో సేవలు అందించడం లేదు. ఆస్పత్రి నిర్వహిస్తున్న పాత భవనం నుంచి కొత్త భవనంలోకి ఆరోగ్య కేంద్రాన్ని మార్చలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టరు భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఆభవనంలో విద్యుత్ సరఫరా లేదనే కారణంతో పాత భవనంలోనే ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవంగా పాత ఆరోగ్య కేంద్ర భవనం శిథిల దశకు చేరింది. వారం రోజుల క్రితం డీఎంహెచ్‌వో విజయమ్మ ఆస్పత్రిని పరిశీలించారు.

లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త భవనాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. పాత భవనం నుంచి కొత్త భవనంలోకి ఆస్పత్రిని మార్చాలని వైద్యులను కోరారు. అయినా పట్టించుకోకపోవడం గమనార్హం.

భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమ పూజలు


గంగపాలెంలో సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు

బల్లికురవ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గంగపాలెం గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం,హిందూ ధర్మపరిషత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. ఈసందర్భంగా గ్రామానికి చెందిన మహిళ భక్తులు పెద్ద పూజలలో పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్తీక మాసం కావటం సామూహిక కుంకుమ పూజలు చేస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున చేరి తిలకించారు. ఈసందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన దాస సాహిత్య ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలలో హిందు ధర్మాన్ని కాపాడేందుక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వామి అయినవోలు శోభనాచార్యులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ రావినూతల రామకృష్ణ, మాదాల దానయ్య, పెద్దిశెట్టి వెంకటాద్రి, పుట్ట వీరాంజనేయులు, తొట్టెంపూడి కుమారి, చిగురుపాటి శంకరావు తదితరులు పాల్గొన్నారు.

పొగాకు వద్దు - ప్రత్యామ్నాయ పంటలే ముద్దు

పొలం పిలుస్తోందిలో వ్యవసాయాధికారి వెంకటకృష్ణ


కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏవో వెంకటకృష్ణ

అద్దంకిటౌన్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రైతులు పొగాకు సాగును తగ్గించి ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. శుక్రవారం మండలంలోని కుంకుపాడు, కోటికలపూడి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ఏవో మాట్లాడుతూ గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం పొగాకు సాగు గణనీయంగా పెరిగిందని, దీని వలన ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. పొగాకు పంటలకు బీమా లేదన్నారు. వరి, మొక్కజొన్న, శనగ, మినుము, పెసర, వేరుశనగ, జొన్న పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా చేయించుకోవాలని, డిసెంబరు 15తో నమోదు గడువు ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గాలం వెంకటేశ్వర్లు, చంద్ర బ్రహ్మయ్య, వ్యవసాయ సహాయకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పప్పుదినుసులు, మొక్కజొన్న సాగు చేపట్టాలి

పంగులూరు :పొగాకు ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులు, మొక్కజొన్న సాగు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి డి.సుబ్బారెడ్డి సూచించారు. మండలంలోని కొండమంజులూరు, కోటపాడు గ్రామాలలో పొగాకు బదులుగా పప్పుదినుసులు, మొక్కజొన్న సాగు చేపట్టాలని రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వలన కలిగే దుష్ఫలితాలు, సాగు పెరిగితే తలెత్తే ఇబ్బందులను రైతాంగానికి వివరించారు.

పప్పు దినుసులు, మొక్కజొన్న సాగు చేసిన రైతులకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను తెలియచేశారు. వరి సాగు చేసే రైతులు డిసెంబరు 31 లోగా, పప్పు దినుసులు, మొక్కజొన్న, అపరాలు సాగు చేసే రైతులు 15 లోగా పంటల బీమా చేయించుకోవాలని కోరారు. వివరాల కోసం రైతు సేవా కేంద్రాలలో సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు .

అద్దంకిలో దొంగల సంచారం

సీసీ కెమెరాల ఫుటేజ్‌లో గమనించి రావటంతో పరార్

ఆలస్యంగా వెలుగులోకి....



యజమాని రావడంతో పారిపోతున్న దొంగలు (ఇన్‌సెట్లో) వాహనాల నుంచి తీసిన డీజిల్ డబ్బాలు

అద్దంకి, నవంబరు22 (ఆంధ్రజ్యోతి): దొంగల సంచారాన్ని గుర్తించి కుక్క మొరగటంతో అనుమానించి సీసీ కెమెరాల ఫుటేజ్ గమనించి స్థానికులు రావటంతో దొంగలు పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అద్దంకి పట్టణంలోని కలవ కూరు రోడ్డు లో వైఎస్ఆర్ అపార్ట్‌మెంట్ సమీపంలో ఇటుకబట్టీల యజమాని ప్రసాదరెడ్డి నివాసం ఉంటున్నాడు. ఇంటి పక్కనే తనకు సంబంధించిన టిప్పర్‌లు, ట్రాక్టర్‌లను నిలిపి ఉంచారు. ఈ క్రమంలో ఈ నెల 19 వ తేదీ అర్ధ రాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు, రెండు మోటార్‌సైకిళ్లపై ఇద్దరు మహిళలతో పాటు నలుగురు వ్యక్తులు వచ్చారు. దీంతో ప్రసాదరెడ్డి ఇంట్లో ఉన్న కుక్క పెద్ద గా మొరిగింది. దీంతో మెలకువ వచ్చిన ప్రసాదరెడ్డి కుటుంబసభ్యులు నిద్ర మేల్కొని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను గమనించారు. టిప్పర్‌లలో డీజిల్ దొంగిలించేందుకు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ప్రసాదరెడ్డి కుక్కను తీసుకొని బయటకు వెళ్లాడు. దీంతో దొంగలు తమతో పాటు తెచ్చిన ఖాళీ ఆయిల్ క్యాన్‌లను, పైప్ లను అక్కడే వదిలివేసి వెళ్లారు. మొత్తం 6 క్యాన్‌లు ఉండగా రెండు క్యాన్ లలో అప్పటికే సుమారు 70 లీటర్ల ఆయిల్‌ను తీసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లో పరిశీలించగా అక్కడ నుంచే దొంగలు సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీస్‌ల దృష్టికి తీసుకుపోయినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విచారణ కూడా చేయలేదని ప్రసాదరెడ్డి ఆరోపిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ పోలీస్‌లు చొరవతీసుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది.

గృహోపకరణాలకు సోలార్ విద్యుత్


సోలార్ విద్యుత్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విద్యుత్‌శాఖ అధికారులు

పర్చూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : గృహోపకరణాలకు సోలార్ విద్యుత్ ఎంతగానో దోహద పడుతుందని విద్యుత్‌శాఖ ఎగ్జిగ్యూటీవ్ ఇంజనీర్ తులసీరామ్ అన్నారు. సోలార్ విద్యుత్ వినియోగంపై శుక్రవారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో సిబ్బందితో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసే విధంగా అవగాహనా కార్యక్రమం నిర్వహించాలన్నారు. సోలార్ విద్యుత్‌కు సంబంధించి తక్కువ వడ్డీతో బ్యాంకు నుంచి రుణసౌకర్యం పొందే అవకాశం ఉందన్నారు. అనంతరం సోలార్ విద్యుత్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఏడీఈ ఎన్.రమేష్‌బాబు, ఏఈలు లకావత్ రమేష్ నాయక్, కె.రామకృష్ణ, రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు.

వేగవంతంగా సోలార్ సిస్టంలను అమర్చాలి

చీరాలటౌన్ : వినియోగదారులకు వేగవంతంగా సోలార్ సిస్టంలను అమర్చాలని విద్యుత్ జిల్లా నోడల్ ఆఫీసర్ తులసీరామ్ అన్నారు. చీరాల ఈఈ జాన్‌థామస్ ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ కార్యాలయంలో సూర్యఘర్ సోలార్ పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సోలార్ కాంట్రాక్టర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. పలువురు ఏఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


ఎమ్మెల్యే ఏలూరిని గజమాలతో సత్కరిస్తున్న కారంచేడు టీడీపీ నేతలు

ఏలూరిని సత్కరించిన కారంచేడు టీడీపీ నేతలు

కారంచేడు(పర్చూరు), నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : విజనరీ లీడర్ అవార్డు గ్రహీత పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావును శుక్రవారం కారంచేడు తెలుగుదేశం పార్టీ నేతలు తాడేపల్లిలో భారీ గజమాలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు. లండన్ వేదికగా అరుదైన అవార్డు దక్కటం పర్చూరు నియోజకవర్గానికే గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్‌లో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పోతిని ఉదయ్, నల్లగొర్ల శ్రీరాములు, జాగర్లమూడి ప్రహ్లాద, చాగంటి లక్ష్మీనారాయణ, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఏలూరికి అభినందనలు

ఇంకొల్లు : విజనరీ లీడర్ అవార్డు గ్రహీత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువతో ఏలూరిని సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏలూరిని అభినందించిన వారిలో బాచిన సత్యనారాయణ, వై.శ్రీనివాసచక్రవర్తి, బి.శ్రీనివాసరావు, సిహెచ్ అజిత్, కె.చంద్రపాల్, ఎం.సుబ్బారావు తదితరులు ఉన్నారు.


ఎంపికైన విద్యార్థినులతో కళాశాల ప్రతినిధులు

వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు సెయింట్ ఆన్స్ విద్యార్థినులు

చీరాల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : సెయింట్‌ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థినులు పలువురు ఇంటర్ యూనివర్శిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థినులకు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావులు అభినందించారు. ఎంపికైన విద్యార్థినులకు పోటీలలో గెలుపొందేందుకు వ్యాయామ ఉపాధ్యాయుడు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ హరికిషన్, విద్యార్థినులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలి


పేర్ని సత్యనారాయణ (అధ్యక్షుడు)


మస్తాన్‌వలి (కార్యదర్శి)

ఇంకొల్లు,నవంబరు 22,(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులతో చేయించిన బోధనేతర పనులను తగ్గించాలని యూటీఎఫ్ బాపట్ల జిల్లా గౌరవాధ్యక్షులు పాపారావు డిమాండ్ చేశారు. ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ నూతన కౌన్సిల్ సమావేశానికి ఎన్నికల పరిశీలకులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలపై శ్వేతపత్రం ప్రకటించాలన్నారు.జిల్లా కార్యదర్శి యు.చెంచయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవోను రద్దు చేయాలని,బదిలీ నియామకాలు,ప్రమోషన్లపై చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం పలువురు సీనియర్ ఉపాధ్యాయులు సుబ్బారావు, జయరాజు, ఆవుల హనుమంతరావు, కరి కమలేశ్వరరావు, కె.వీరాంజనేయులు, ఉదయకుమారి, రాఘవరావులను సన్మానించారు.

యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం జరిగింది. అధ్యక్షులుగా పేర్ని సత్యనారాయణ,ప్రధానకార్యదర్శిగా ఎస్‌కె. మస్తాన్‌వలి, కోశాధికారిగా ఎం.మాధవ ఎన్నికయ్యారు.

సంక్షిప్తంగా..


అదుపుతప్పి గుంతలోకి దూసుకుపోయిన లారీ


గుంతలోకి దూసుకుపోయిన లారీ

ఇంకొల్లు,నవంబరు 22,(ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి ఇంకొల్లుకు సిమెంట్‌బ్రిక్స్‌తో వస్తున్న లారీ శుక్రవారం వేకువజామున వంకాయలపాడు మార్కెట్‌యార్డు సమీపంతో అదుపుతప్పి గుంతలోకి దూసుకుపోయింది. రోడ్డు పక్కన వాకింగ్ చేస్తున్న కొత్తపల్లి శశాంతును తగులుతూ పోవడంతో ఆయనకు స్వల్పగాయాలు కాగా చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శశాంత్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.డ్రైవర్ సురేష్‌పై కేసు నమోదు చేసామన్నారు. ప్రమాదంలో లారీ పాక్షికంగా దెబ్బతినింది.

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

పర్చూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు సీఐ భుజంగరావు తెలిపారు. పర్చూరు మండలం నూతలపాడు, ఇంకొల్లు మండలం వంకాలయలపాడుకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల నుంచి అక్రమంగా నిల్వఉంచిన 22 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.



సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించండి : జేసీ

నెల్లూరు (హరనాథపురం), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించేందుకు ప్రతి మండలంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని శంకరన్ హాలులో ధరల స్థిరీకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కేంద్రాలు, రైతు బజార్లలో రూ.110లకే పామాయిల్ ప్యాకెట్ విక్రయించాలని సూచించారు. ధరలు సూచించే స్పష్టమైన బోర్డులు దుకాణాల ముందు ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్వో డీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.



మందుబాబుల ఆశలు గల్లంతు?

'ఐదేళ్లుగా చూడని మంచి బ్రాండ్లు.. దానికి తగ్గట్టు ఎమ్మార్పీకే దొరుకుతున్నాయ్. ఇంకేం.' అనుకుంటూ సంబరపడుతున్న మందుబాబుల మత్తు దిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ధరల రూపేణా మద్యంప్రియుల జేబును ఖాళీ చేసే వ్యూహరచన సాగుతోంది. అదెలాగంటారా ఇటీవల లక్కీడిప్‌లో మద్యంషాపులు దక్కించుకున్న వ్యాపారులంతా సిండికేట్ అయ్యేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అందరూ ఏకమై ఎమ్మార్పీ కన్నా 20 శాతం అదనపు ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)

- సిండికేట్ అయ్యేందుకు వ్యాపారుల ప్రయత్నం
- ఎమ్మార్పీ కన్నా రూ.20 పెంపు?
- పెట్టిబడి త్వరగా రాబట్టుకునే ప్రయత్నం
- ఇదే జరిగితే మందుబాబుల జేబుకు చిల్లే
- నెలకు రూ. 27 కోట్ల లూటీకి రంగం సిద్ధం.
- తెరవెనుక కొందరు ఎక్సైజ్ అధికారుల సహకారం

వైసీపీ దారుణ పరాజయానికి కారణాల్లో మద్యం కూడా ప్రధానమైనదే. గడిచిన ఐదేళ్లలో మందుబాబులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. మందు నాణ్యత పాతాళానికి పడిపోగా, ధరలు మాత్రం ఆకాశానికి ఎగబాకాయి. ఈ క్రమంలో మద్యప్రియులు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా!? ఐదేళ్లపాటు రోజువారీగా తమకు జరుగుతున్న అన్యాయానికి ప్రతికారం తీర్చుకోవాలని ఎదురుచూశారు. ఐదేళ్ల వారి నిరీక్షణ ఫలితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. మద్యప్రియులు ఆశించినట్లే మద్యం పాలసీ మార్చారు. మద్యం షాపులను ప్రైవేటు వ్యాపారులకు అప్పగించి, నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చారు. ఎమ్మార్పీకే అమ్మాలని ఆదేశించారు. ఆ మేరకు ఇప్పటిదాకా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.

● ధరల దోపీడీకి రంగం సిద్ధం

కానీ.. మందుబాబులకు ఒక చేదు వార్త. రాబోయే రోజుల్లో నాణ్యమైన మద్యం లభిస్తుందనే విషయంలో ఢోకా లేదు కానీ ఎమ్మార్పీకి లభించే అవకాశాలు మాత్రం తక్కువే. కొంతమంది ఎక్సైజ్ అధికారులు, వ్యాపారులు ఒక బృందంగా ఏర్పడి జిల్లావ్యాప్తంగా అన్ని మద్యం షాపులను సిండికేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ధర పెంచకపోతే గిట్టుబాటు కాదనే నినాదంతో 20 శాతం అదనంగా రేట్లు పెంచడానికి అందరినీ ఒప్పిస్తున్నారు. ఉదాహరణకు వంద రూపాయలు ఉన్న క్వార్టర్ సీసాను రూ.120లకు విక్రయించనున్నారు.

● నెలకు రూ. 27 కోట్ల దోపిడీ

ఎమ్మార్పీపై 20 శాతం అదనంగా ధర పెంచితే జిల్లాలోని మద్యం ప్రియులు కోట్ల రూపాయల్లో దోపిడీకి గురవుతారు. సెప్టెంబరులో జిల్లా మద్యం అమ్మకాల విలువ రూ.135 కోట్లు. అప్పట్లో ఇంకా ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి కాబట్టి షాపు నిర్వాహకులు ఖచ్చితంగా ఎంఆర్‌పీకే విక్రయిం చారు. ఇప్పుడు ఎంఆర్‌పీపై 20 శాతం అదనంగా వసూళ్లు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలా జరిగితే అదనపు ధర రూపంలో మందుబాబులు నెలకు 27 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

● తిలాపాపం... తలా కొంత

ఎంఆర్‌పీపై 20 శాతం అదనంగా ధర పెంచి అమ్మితే నెలకు 27 కోట్ల మేర మద్యం వ్యాపారులు లాభపడతారు. ఇందులో ఎక్సైజ్ అధికారులకు, పాత్రికేయులకు వాటా ఇవ్వాలని కొంత మంది వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. సిండికేట్ కోసం సహకరించినందుకు అలాగే అధిక ధర అమ్ముకోవడానికి ఎక్సైజ్ అధికారులు సమ్మతించినందుకు వారికి వాటా ఉంటుంది. ఇక వ్యతిరేక వార్తలు రాయకుండా పాత్రికేయులను ప్రలోభపెట్టే బాధ్యతను కొందరు అధికారులు భుజాన వేసుకున్నారు. వీరందరికీ నెలమామూళ్లు ఇచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది.

● దోపిడీ.. సినిమా త్వరలో విడుదల

ఇంతకూ అధిక ధరల దోపిడీ ఎప్పటి నుంచి అనుకొంటున్నారా!? ఒకరిద్దరు అధికారులు మాత్రం త్వరలో అంటున్నారు. అది రేపైనా కావచ్చు, లేకపోతే లెక్క కరెక్టుగా ఉంటుందని, డిసెంబరు 1వ తేదీ నుంచి అమలులోకి రావచ్చు. విడుదల మాత్రం పక్కా. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి దోపిడీ సినిమాకు సెన్సార్ కత్తెర వేస్తే తప్ప ఈ సినిమా రిలీజ్ ఆగేలా కనిపించడం లేదు.



ఇల్లిల్లు కొలత

నెల్లూరు నగరంలోని ప్రతీ భవనానికి కార్పొరేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. రికార్డుల్లో నమోదైన కొలతలు, వాస్తవ పరిస్థితులు తెలుసుకుని నిర్మాణ సమయంలో పొందిన అనుమతుల్లో అవకతవకలను గుర్తించేందుకు ఈ ప్రక్రియ చేపట్టారు. తాజా కొలతల్లోనూ అక్రమాలు జరగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భవనాల పక్కా విస్తీర్ణాన్ని లెక్కించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ ప్లాన్ అప్రూవల్ ఇవ్వడంలో టీపీఎస్‌ల అవినీతి, ఆస్తి పన్ను విధింపులో ఆర్‌ఐల చేతివాటం బయటపడనున్నాయి. ఈ వ్యవహారాన్ని కమిషనర్ సూర్యతేజ నిశితంగా పరిశీలిస్తుండటంతో కార్పొరేషన్ రెవెన్యూ యంత్రాంగంలో ఆందోళన మొదలైంది.

- నెల్లూరులో భవనాల సర్వే
- నిర్మాణాలు, పన్నుల్లో భారీగా అవకతవకలు
- వాస్తవాలేమిటి.. రికార్డులు ఏం చెబుతున్నాయి!
- పన్ను ఎంత ఉండాలి.. ఎంత కడుతున్నారు
- నిజాలు నిగ్గుతేల్చేపనిలో కమిషనర్
- కొలతలకు ఆధునిక టెక్నాలజీ
- టీపీఎస్, ఆర్వో, ఆర్‌ఐల్లో గుబులు

నెల్లూరు(సిటీ) (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు నగరంలో 166 సచివాలయాల పరిధిలో 1.34 లక్షల పన్ను అసెస్‌మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నింటి కొలతలు తీస్తున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం భవన నిర్మాణ సమయంలో విస్తీర్ణంలో 5 నుంచి 10 శాతం వరకు కార్పొరేషన్ పేరిట మార్టిగేజ్ చేసి నిర్మాణం పూర్తయ్యాక వ్యత్యాసాలేమీ లేకపోతే మార్టిగేజ్ చేసిన విస్తీర్ణాన్ని తిరిగి నిర్మాణదారుడి పేరున మారుస్తారు. కానీ సిటీ ప్లానింగ్ విభాగంలోని కొందరు టీపీఎస్‌లు నిబంధనలు పాటించని భవనాలకు కూడా మార్టిగేజ్ విడుదలలో డీవియేషన్ స్థాయిని తగ్గించి అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇందుకుగాను భవన నిర్మాణదారుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఆ తరువాత ఆర్వోలు, ఆర్‌ఐల వంతు. ఏ భవనానికైనా కొలతలు తీసి వాస్తవ విస్తీర్ణం ఎంత ఉందో తెలుసుకుని అందుకు తగ్గట్టు పన్ను విధించాలి. కానీ భవన నిర్మాణదారుడు కోరినంత పన్ను విధించేలా విస్తీర్ణాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. తద్వారా కార్పొరేషన్ ఖజానాకు చేరాల్సిన పన్నులు, ఫీజులను తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇలా టీపీఎస్‌లు, ఆర్వోలు, ఆర్‌ఐల అవినీతి మితిమీర డంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు తాజాగా భవనాలన్నిటికీ కొలతలేస్తున్నారు. ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.

కొలతల్లో చేతివాటం చూపకుండా..!

దొంగకు తాళా లిచ్చారన్న సామెతను గుర్తు చేసుకున్న కార్పొరేషన్ ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తపడ్డారు. తాజాగా నగర వ్యాప్తంగా జరుగు తున్న భవనాల కొలతలకు వెళ్లిన ఉద్యోగులు అవినీతికి పాల్పడితే అసలుకే మోసం వస్తుందని గ్రహించి శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియను వినియోగంలోకి తెచ్చారు. ఒక వైపు డ్రోన్ల ద్వారా ప్రాంతాల వారీగా మ్యాపింగ్ చేస్తూనే మరోవైపు ఆ ప్రాంతంలోని భవనాల వాస్తవ కొలతలను లెక్కకడు తున్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్వర్తిస్తున్న అధికారులు, క్షేత్ర స్థాయిలో కొలత లు తీయడం పూర్తయ్యాక శాటిలైట్ తీసిన మ్యాపింగ్‌తో సరిపోల్చనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొలతలేస్తున్న ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.



భవనాలకు కొలతలేస్తున్న అధికారులు

షోకాజు నోటీసులు జారీ

నెల్లూరులో ప్రస్తుతం జరుగుతున్న ఎన్‌పీసీఐ, హౌస్‌హోల్డ్ జియో కోఆర్డినేట్స్ సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఏడీసీ నందన్ నగరంలోని 14 సచివాలయాలకు షోకాజు నోటీసులను శుక్రవారం జారీ చేశారు. 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

టీపీఎస్, ఆర్‌ఐలలో ఆందోళన

నగరంలోని భవనాలకు మరోసారి కొల తలు తీస్తుండటంతో ఆర్‌ఐ, ఆర్వోలు, టీపీఎస్ ల గొంతులో వెలక్కాయపడినట్లు అయింది. తమ అక్రమాలు, అవినీతి బాగోతం ఎక్కడ బయటపడు తుందోనని ఆందోళన చెదుతున్నారు. పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని పన్ను మాత్రం తక్కువ చెల్లిస్తుండటం, అలాగే తక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతి పొంది పెద్ద కట్టడాలు నిర్మించడం వంటివి వెలుగులోకి వస్తుండటంతో ఆయా భవనాల యజమానులకు జరిమానాలు విధించడమేకాక సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

మెప్మా పీడీగా రాధమ్మ



నెల్లూరు(హరనాథపురం), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సం స్థ (మెప్మా) ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఏ రాధమ్మ గురు వారం మెప్మా కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన పీడీ రవీంద్రను ఉమ్మడి చిత్తూరు జిల్లా మెప్మా పీడీగా ప్రభుత్వం బదిలీ చేసింది. రాధమ్మ ఉమ్మడి చిత్తూరు జిల్లా పీడీగా చేస్తూ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొదుపు సంఘాల బలోపేతానికి, పొదుపు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కృషి చేస్తానని చెప్పారు. కలెక్టర్ ఆనంద్‌ను, నగర కమిషనర్ సూర్యతేజను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎన్‌డీసీసీబీలో పదోన్నతులు

● చీఫ్ మేనేజర్లుగా ఆరుగురు మేనేజర్లు

నెల్లూరు (హరనాథపురం), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు జిల్లా కేంద్రసహకార బ్యాంకులో వివిధ స్థాయిల్లో అధికారులకు, ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. ఆరుగురికి మేనేజర్ స్థాయి నుంచి చీఫ్ మేనేజర్లుగా, ఐదుగురికి అసిస్టెంట్ మేనేజర్ స్థాయి నుంచి మేనేజర్లుగా పదోన్నతులు లభించాయి. అలాగే మరో ఆరుగురికి స్టాఫ్ అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ మేనేజర్లుగా పదోన్నతులు లభించగా, వీరికి జాయింట్ కలెక్టర్ కార్తీక్ శుక్రవారం ఉత్తర్వులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డీసీసీబీ సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పదోన్నతులు పొందిన వారికి ఎన్‌డీసీసీబీ ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకుడు కుమార్‌పాల్ శుభాకాంక్షలు తెలిపారు.

పేరుకు శిక్షణ.. అంతా దోపిడీ!

1.. 1.. 1.. 2.. 2.. 3.. 3... ఇదేదో అంకెల లెక్కింపు కాదు. తమ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన స్థానాలివేనంటూ కొన్ని కోచింగ్ సెంటర్ల ఆర్భాటపు ప్రకటనలివి. ఓ వైపు భారీ కటౌట్లు, మరోవైపు పెద్ద పెద్ద అక్షరాలతో సెంటర్ల పేర్లు, ర్యాంకులన్నీ తమ సంస్థవేనంటూ ప్రసార మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెడుతూ ఏటా సగటున ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేస్తున్నారు. నీట్, జేఈఈ మెయిన్స్ పేరుతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల దందాతో జిల్లాలో ఏటా రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి విద్యార్థి ఇంటర్‌లో అడ్మిషన్ పొందేది ఒక కళాశాల అయితే శిక్షణ మాత్రం జిల్లా కేంద్రంలో ఉంటుంది. అంటే విద్యార్థి అడ్మిషన్ పొందిన కళాశాలకు రెగ్యులర్‌గా వెళ్లకుండా కేవలం పరీక్షల సమయంలో మాత్రమే హాజరవుతాడు. కళాశాలలో మాత్రం ప్రతిరోజూ హాజరవుతున్నట్లు సంబంధిత యాజమాన్యాలు సర్దుబాటు చేస్తుండడంతో కోచింగ్ సెంటర్లలో లాంగ్‌టర్మ్‌లో శిక్షణ పొందుతుంటాడు. ఇంతా చేస్తే అధికశాతం కేంద్రాలకు ఎలాంటి అనుమతులు ఉండకపోవడం విశేషం. ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

- నెల్లూరు (విద్య, ఆంధ్రజ్యోతి)



- నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలకు కోచింగ్
- అనుమతి లేకుండా శిక్షణ కేంద్రాల నిర్వహణ
- అడ్మిషన్లు ఒక చోట.. కోచింగ్‌లు మరోచోట
- ఏటా రూ.100 కోట్ల వ్యాపారం
- తెలిసినా పట్టించుకోని యంత్రాంగం
- కేంద్రం ఆదేశాలతో ఆరా తీస్తున్న అధికారులు

నెల్లూరులో నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌ల కేంద్రాల నిర్వాహకుల హవా అంతా ఇంతా కాదు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే శిక్షణ సంస్థలను పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. వీటిని కట్టడి చేయడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమవు తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.

మరోవైపు ఈ అధికారుల అండతో, లోపాయికారీ ఒప్పందాలతో నెల్లూరులో యథేచ్ఛగా కోచింగ్ సెంటర్‌లు కొనసాగుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఏడాదికి 5వేల మందికిపైగా వివిధ కేంద్రాల్లో శిక్షణ పొందుతుండగా, వీరివద్ద ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షలకుపైగానే ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. కోచింగ్ పేరుతో ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతోందంటే జిల్లాలో విద్యా వ్యాపార దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

● వసతులు అధ్వానం

లక్షలాది రూపాయలు వసూలు చేసి కోచింగ్ ఇస్తున్న కేంద్రాల్లో వసతులు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయి. ఇరుకైన అద్దె భవనాల్లో వసతిగృహాలు నిర్వహిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. వెలుతురు, గాలి లేని గదుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఉంచుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకో వాలన్నా ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సిందే. అప్పటి వరకు వారు బయట వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇక భోజనం విషయానికి వస్తే శుభ్రత, పరిశుభ్రత పాటించడం లేదని, దీనివల్ల తమ పిల్లలు అనారోగ్యాల పాలవుతున్నారని పలువురు తల్లి దండ్రులు తెలిపారు. బిడ్డల చదువుల కోసం తప్పని సరి పరిస్థితుల్లో శిక్షణకు చేర్పించాలన్సి వస్తోందని వాపోతున్నారు.

గుర్తింపులేని యాజమన్యాలతో ఒప్పందం...

నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ కోచింగ్ కేంద్రాల నిర్వాహకులకు సొంతంగా ఎలాంటి జూనియర్ కళాశాలలు ఉండవు. వీరు కోచింగ్ సెంటర్లను మాత్రమే నిర్వహిస్తుంటారు. నగరంతోపాటు నగర శివార్లలో అనేక పెద్ద భవనాలు అద్దెకు తీసుకుని ఆకర్షణీయమైన కటౌట్స్‌తోపాటు పెద్ద అక్షరాలతో పేర్లు రాయించి కోచింగ్ సెంటర్లను నడుపుతున్నారు. కరపత్రాలు, పోస్టర్‌లతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా తమ వద్ద శిక్షణ పొందిన వారు అత్యధిక ర్యాంకులు సాధించినట్లు ప్రచారం చేసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. గుర్తింపులేని వివిధ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలతో ఒప్పందం చేసుకుని కోచింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని జూనియర్ కళాశాలలు ఒక అనుమతి మాత్రమే తీసుకుని అనధికారికంగా బ్రాంచ్‌లు, కోచింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేసుకుని ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. ఇంటర్‌బోర్డు అధికారులు కోచింగ్ సెంటర్లను వెళ్లినపుడు అనేక అవకతవకలు వెలుగు చూడడంతోపాటు విద్యార్థుల అడ్మిషన్లను పరిశీలిస్తే ఇతర ప్రాంతాల పేర్లు చెపుతుండటంతో అవాక్కయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ శిక్షణ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు వీటిపై దృష్టి సారించి ఈ దోపిడీని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పిల్లలూ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి!

'ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని బాగా చదువుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో మెలగాలి' అంటూ జిల్లా పోలీస్ యంత్రాంగం విద్యార్థులకు దిశానిర్దేశం చేసింది. శుక్రవారం జిల్లావ్యా ప్తంగా అన్ని విద్యాసంస్థల్లో పోలీస్ అధికారులు సమావేశమై మాట్లాడారు.



వింజమూరులో విద్యార్థులతో మాట్లాడుతున్న సీఐ వెంకటనారాయణ

విపత్తులపై ముందస్తు అవగాహన ఉండాలి 8

ధర చూసి సంబరపడమాకు!

- గత ఏడాదికన్నా రెట్టింపుస్థాయిలో పొగాకు సాగు
- బోర్డు అధికారులు, వ్యాపారుల్లో ఆందోళన
- ధర పతనం తప్పదంటూ హెచ్చరికలు



గత రెండేళ్లలో అనూహ్యంగా పొగాకుకు లభించిన గిట్టుబాటు ధరతో రైతులు ఈ ఏడాది వేలంవెర్రిగా పొగాకు సాగుకు ఉపక్రమిస్తున్నారు. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ స్థితిగతులను అంచనా వేస్తూ పొగాకు సాగు తగ్గించకుంటే నష్టపోతారని బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నా రైతులు పట్టించుకోవడం లేదు. ఎన్నడూ లేనివిధంగా ఇండియన్ టుబాకో అసోసియేషన్ ద్వారా వ్యాపారులు కూడా సాగు విస్తీర్ణం తగ్గించాలని కోరుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు.

6



దీప జ్యోతి నమోస్తుతే!

మూలస్థానేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం

కార్తీక శుక్రవారం సందర్భంగా నెల్లూరులోని మూల స్థానేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో వివిధ ఆకృతులు రూపొందించి వాటిలో దీపాలు వెలిగించారు. ఉదయం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరిగాయి. ఆలయ ఈవో జే శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కాగా, నగరంలోని రాజరాజేశ్వరి ఆలయంలోనూ విశేష పూజలు జరిగాయి. సుందరేశ్వర స్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి రాహుకాల పూజల్లో భారీగా మహిళలు పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తి అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. మహిళా బృందాల కోలాటం ఆకట్టుకుంది. రాత్రి కుంభహారతులు, పల్లకీ సేవ జరిగాయి. ఆలయ ఛైర్మన్ రత్నం జయరామ్, ఈవో, సహాయ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి పర్యవేక్షించారు.

- నెల్లూరు (సాంస్కృతికం, ఆంధ్రజ్యోతి)

రాజరాజేశ్వరికి ప్రత్యేక అలంకారం



మూలస్థానేశ్వర ఆలయంలో దీపాలు అమరుస్తున్న భక్తులు



ఇక్కడ కాసేపు నుంచుంటే అంతే..



అయ్యవారిపల్లె సమీపంలోని నేషనల్‌హైవే రోడ్డుపై వాహనాలు వెళ్లిన ప్రతిసారీ దుమ్ము విపరీతంగా లేస్తుంది. ఇక్కడ కాసేపు కూడా నిల్చుంటే అంతే సంగతులు అని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు వేసినపుడు వాటర్ క్యూరింగ్ చేయకపోవడం వలన ఈ సమస్య ఉందని చెబుతున్నారు. రోడ్డు పక్కన ఇళ్లు ఉన్నవారు ఈ దుమ్ముతో రోజూ ఎలా జీవనం సాగిస్తారో వారికే తెలియాలి.

- వలేటివారిపాలెం (ఆంధ్రజ్యోతి)

ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాకూడదు

● డీఏవో సత్యవాణి



మాట్లాడుతున్న డీఏవో సత్యవాణి పక్కన ఆత్మ పీడీ, ఏడీఏలు

నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు సకాలంలో ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) పీ సత్యవాణి గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు. నెల్లూరులోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఇందుకూరుపేట, నెల్లూరు, కోవూరు, పొదలకూరు సబ్ డివిజన్ల పరిధిలోని వీఏఏలకు ప్రభుత్వ పథకాల పై అవగాహనకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. డీఏవో మాట్లాడుతూ ప్రతి సర్వే నెంబరును ప్రత్యక్షంగా సందర్శించి పంట నమోదు చేయాలని, ఈవిషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఆత్మ పీడీ శివ న్నారాయణ మాట్లాడుతూ రైతులకు మట్టినమూనాల ఫలితాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏవో కార్యాలయ ఏడీఏలు నర్సోజి, శేషగిరిరావు, వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వినీత, శ్రీలక్ష్మి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆడిట్



ఆన్‌లైన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న హరివర్మ

ఉదయగిరి రూరల్, నవంబరు 22(ఆంధ్ర జ్యోతి): స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఆడిటర్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ సీహెచ్ హరివర్మ, ఆడిట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామ్మూర్తి ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఇప్పటివరకు జరిగిన క్రయ, విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించారు. సాధారణ ఆడిట్‌లో భాగంగా కార్యాలయంలో రికార్డులు పరిశీలించామన్నారు. ప్రజలు క్రయ, విక్రయాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సీనియర్ సహాయకులు రమేష్‌బాబు, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ కృష్ణచైతన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కావలిలో యువకుడి అనుమానాస్పద మృతి

కావలి రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ముప్పవరపు శాంతకుమార్ (35) అనే యువకుడు శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రూరల్ పోలీసుల వివరాల మేరకు.. ముసునూరు అట్టలఫ్యాక్టరీ కాలనీకి చెందిన శాంతకుమార్‌కు, తుఫాన్‌నగర్‌కు చెందిన సంతోషితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే, ఏడాది కాలంగా దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. సెంట్రింగ్ పనులు చేసుకుంటూ తల్లి వద్దనే ఉంటున్న శాంతకుమార్‌కు అదే కాలనీలోని ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెతో కలిసి శుక్రవారం సాయంత్రం జగనన్న కాలనీలోని ఒక ఇంటి వద్దకు శాంతకుమార్ వెళ్లాడు. కొంతసేపటి తరువాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రత్నకుమారి అక్కడ నుంచి కొంతదూరం వెళ్లి తిరిగి రాగా, అప్పటికే శాంతకుమార్ కిటికీకి ఉరి వేసుకుని ఉండటాన్ని గుర్తించింది. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్, సీఐ రాజేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్‌ఐలు తిరుమలరెడ్డి, బాజిబాబులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేశ్వరరావు తెలిపారు.

'సోమశిల'లో 70.913 టీఎంసీల నీరు నిల్వ

అనంతసాగరం, (ఆంధ్రజ్యోతి) : సోమశిల జలాశయానికి ఎగువ నుంచి 5,000 ఇన్‌ఫ్లో వస్తోంది. డ్యాం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలు కాగా 70.913 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దిగువ డెల్టాకు 1,050, కండలేరుకు తెలుగుగంగ ద్వారా 2100, ఉత్తర కాలువకు 700, దక్షిణ కాలువకు 400 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.

● రాపూరు : కండలేరు జలాశయంలో నీటిమట్టం 52 టీఎంసీలకు చేరుకున్నట్లు డ్యాం ఏఈ తిరుమలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

గజ్జె ఘల్లుమన్నదో.. గుండె జల్లుమన్నదో!

తెలుగువారి వారసత్వ సంపద అయిన కూచిపూడి నృత్యానికే వన్నె తెస్తోంది నెల్లూరుకు చెందిన నృత్యకారిణి చెన్నారెడ్డి శరణ్యారెడ్డి. గజ్జెకట్టి వేదికపై నృత్యం చేస్తే చాలు ప్రశంసల వర్షం కురవడంతోపాటు అవార్డులు అందుకోవాల్సిందే. దేశవ్యాప్తంగా రెండు వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చిన శరణ్యా రెడ్డి ఎన్నో బంగారు పతకాలు అందుకుంది. అంతేకాదండోయ్.. పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి గురువులకు కూడా 'ఆహా.. ఏమి నృత్యం' అనిపిస్తోంది.

- నెల్లూరు (సాంస్కృతికం, ఆంధ్రజ్యోతి)

- 'కూచిపూడికే వన్నె తెస్తున్న శరణ్యారెడ్డి
- 2 వేలకుపైగా ప్రదర్శనలు
- జాతీయస్థాయిలో అవార్డులు, ప్రశంసాపత్రాలు
- ఈమె స్ఫూర్తిగా తల్లి, చెల్లి కూడా నృత్యంలో రాణింపు

నెల్లూరులోని వేదాయపాళెంకు చెందిన బాలశ్రీకర్‌రెడ్డి, జ్యోత్స్నల కుమార్తె శరణ్యారెడ్డి బుడిబుడి నడకల ప్రాయంలోనే టీవీలోని శాస్త్రీయ నృత్యాలను చూసి అదే నృత్యాన్ని పర్ఫెక్ట్‌గా ప్రదర్శించడాన్ని గుర్తించారు. నాట్యంపై కుమార్తెకు ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు నగరంలోని ఫత్తేఖాన్ పేటలో ఉంటున్న డేగా సాంబశివరావు నృత్య పాఠశాలలో శిక్షణకు చేర్పించారు. శరణ్యా రెడ్డిలోని చురుకుదనం, పాదాల కదలిక, భంగిమలను గుర్తించిన సాంబశివరావు ఆమెను కూచిపూడి నృత్యకారిణిగా మలిచారు. ఎనిమిదవ యేటనే నృత్య ప్రదర్శనకు ఆరంగేట్రం చేసిన ఆమె అందరినోట శభాష్ అనిపించుకుంది.

● కూచిపూడి నృత్యంలోని భామాకలాపం, రాజదరువు, కీలికలు తరంగాలు, కీర్తనలో పదాలు, పంచరత్న కీర్తనలు, జావాళీ, నృత్య రూపకాలు, యక్షగానాలు తదితర విభాగాల్లోనూ తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. భామా కలాపంలో సత్యభామగా, బాణాసురుడు వంటి మగ పాత్రలోనూ అలవోకగా కూచిపూడి నృత్యం చేయడంలో ఆమెకు ఆమె సాటి. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళా, న్యూఢిల్లీ, వారణాసి వంటి ప్రాంతాల్లో రెండువేలకుపైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. విశ్వవేదికలపై కూడా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి తెలుగు కళ కూచిపూడి నృత్యానికి తనవంతుగా వన్నె తేవాలని నిరంతరం ఆ నృత్య మెలకువలపై సాధన చేస్తోంది. ఎన్నో పోటీలు, ప్రదర్శనలలో పారితోషకాలు, ప్రశంసా పత్రాలు, బంగారు పతకాలు, జ్ఞాపికలు అందుకున్న శరణ్యారెడ్డి నాట్య రంజిత, యువరత్న తదితర అవార్డులతో పాటు మరో 20 అవార్డులు కౌవసం చేసుకున్నరు.



ఒకే వేదికపై నృత్యరూపకం అనంతరం తల్లి జ్యోత్స్న, చెల్లి పర్ణికతో శరణ్యారెడ్డి

ఎంఏ, పీహెచ్‌డీ చేస్తా

కూచిపూడి నృత్యం నేర్చుకుంటే అందం, ఆరోగ్యం, మెరుపులు వస్తాయి. దీనికి సారూప్యంగా ఫిజియోథెరపి ఉంది. అందుకే కూచిపూడిలో డిప్లమో చేసిన నేను, నారాయణ వైద్య కళాశాలలో ఫిజియోథెరపి కోర్సు చేస్తున్నా. ఆ తర్వాత కూచిపూడిలో ఎంఏ, పీహెచ్‌డీ చేయాలన్నదే నా గోల్. అలాగే కూచిపూడి నృత్యంలో మేటి కళాకారిణిగా ఎదిగి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసా అవార్డు అందుకోవాలన్నదే నా సంకల్పం. అలాగే ఫిజియోథెరపీని జోడించి కూచిపూడి నృత్యంలో సరికొత్త నృత్యరూపకం సృష్టించాలని భావిస్తున్నా.

- చెన్నారెడ్డి శరణ్యారెడ్డి, నెల్లూరు.



న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కళాకారుల సదస్సులో నటి హేమమాలిని ఇతర ప్రముఖులతో..

● అమ్మ, చెల్లి కూడా..

కుమార్తె శరణ్యారెడ్డిని నృత్య పాఠశాలకు తీసుకువెళుతున్న తల్లి జ్యోత్స్నరెడ్డికి కూడా కూచిపూడి నృత్యం పట్ల ఆసక్తి పెరిగింది. నృత్య గురువుల సలహా మేరకు ఆమె కూడా నృత్యం నేర్చుకుని కూతురితో కలిసి వేదికలపై ప్రదర్శనలు చేస్తూ ప్రశంసలు అందుకున్నారు. తల్లి, అక్క శరణ్యారెడ్డి కూచిపూడి నృత్యకారిణిలుగా రాణించడంతో ప్రేరణ కలిగిన చెల్లెలు పర్ణికారెడ్డి కూడా కూచిపూడి నృత్యకారాణిగా రాణిస్తున్నారు. ఒకే ఇంటిలో తల్లి, ఇద్దరు కూతుళ్ల నృత్యకారిణులుగా రాణించడం అరుదైన సంఘటన.

ప్రతిభ PRATIBHA

ధర చూసి సంబరపడమాకు!



కందుకూరు ప్రాంతంలో పొగనాట్లు వేస్తున్న కూలీలు

- గత ఏడాదికన్నా రెట్టింపుస్థాయిలో పొగాకు సాగు
- రూ.5వేలు పలుకుతున్న మూట పొగనారు ధర
- బోర్డు అధికారులు, వ్యాపారుల్లో ఆందోళన
- ధర పతనం తప్పదంటూ హెచ్చరికలు
- అయినా మేల్కొనని సాగుదారులు

కందుకూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కరోనా కారణంగా పలు దేశాలలో పొగాకు సాగు తగ్గడం, అంతర్జాతీయంగా సిగరెట్ ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు తగ్గటం తదితర కారణాలతో గత రెండేళ్లలో పొగాకుకు డిమాండ్ వచ్చి ధరలు అనూహ్యంగా పెరిగాయి. అయితే ఈ ఏడాది జింబాబ్వే, బ్రెజిల్‌లలో పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో అక్కడ భారీగా దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నాటక మార్కెట్లోనే ధరలు నేలచూపులు చూస్తున్నాయి. గత సీజన్‌లో మన రాష్ట్రంలో క్వింటాల్‌కు రూ.35వేల వరకు ధర లభించగా లో గ్రేడ్‌లకు కూడా 25వేల పైన ధర దక్కింది. అలాంటిది ప్రస్తుతం కర్ణాటకలో క్వింటాల్‌కు అత్యధిక ధర రూ. 29వేలు మాత్రమే నమోదవుతుండగా అది కూడా కొన్ని బేళ్లకు మాత్రమే వేస్తూ మిగిలిన నాణ్యమైన పొగాకుకు సరాసరిన రూ. 25వేలకు మించి ధర ఇవ్వడం లేదు. ఇక లో గ్రేడ్‌లకు కనీస గిట్టుబాటు ధర కూడా రైతులకు లభించని దుస్థితి నెలకొంది. దీంతో కర్నాటకలో నిత్యం రైతుల ఆందోళనలతో వేలం ప్రక్రియ సజావుగా సాగడం లేదు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ధరలతో పోలిస్తే కర్ణాటకలో క్వింటాల్‌కు రూ.5వేలు వరకు ధర అధికంగా ఉంటుంది. ఈ స్థితిలో రానున్న సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో క్వింటాల్‌కు అత్యధిక ధర రూ.25వేలకు మించకపోవచ్చు. లో గ్రేడ్‌లకు అయితే అసలు ధరలు లభించే అవకాశమే లేదని ఇటు బోర్డు అధికారులు, అటు వ్యాపార ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. పొలం కౌలు, బ్యారన్‌లు రికార్డు ధరలకు తీసుకున్న రైతులు ఇక చేసేది లేక పొగాకు వేస్తున్న పరిస్థితి. అధికంగా పొగాకు పండిస్తే తప్ప బ్యారన్ లీజులు గిట్టుబాటు కావన్నది రైతుల ఆలోచన కాగా పంట దిగుబడి పెరిగితే ధరలు పూర్తిగా దిగజారిపోతాయన్నది వ్యాపారుల ఆలోచన. దీంతో పొగనారుకు డిమాండ్ పెరిగి మూట నారు రూ.4వేల నుంచి 5వేలకు పలుకుతోంది. కందుకూరులోని రెండు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటికే 25వేల ఎకరాలకుపైగా పొగనాట్లు పూర్తయ్యాయని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. బోర్డు అనుమతించిన విస్తీర్ణం కన్నా రెట్టింపు విస్తీర్ణంలో వర్జీనియా, ఆ తర్వాత బర్లీ రకం పొగాకు సాగు చేస్తున్నారు. ఈ స్థితిలో రానున్న సీజన్‌లో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా రైతులు పరిమితి మేరకే పొగాకు సాగుచేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చోరీ దొంగల అరెస్టు

● 110 గ్రామల బంగారం, కిలో వెండి, మోటారు సైకిల్ స్వాధీనం



వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ మంగారావు

కందుకూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలం లో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పక్కా సమాచారంతో కందుకూరు డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం, గుడ్లూరు సీఐ మంగారావుల పర్యవేక్షణలో వలేటివారిపాలెం ఎస్‌ఐ మరిడినాయుడు పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సబ్‌డివిజన్ పోలీసు కార్యాలయంలో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేసుల వివరాలను వెల్లడించారు. పాత నేరస్థులు గుంటూరు శారదా కాలనీకి చెందిన చిల్లర భిక్షాలు, కావలి బాలకృష్ణారెడ్డి నగర్‌కు చెందిన సయ్యద్ ఫయాజ్‌లు వలేటివారిపాలెం మండలంలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ నెల 7న అయ్యవారిపల్లిలో మద్దులూరి ప్రభాకర్ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పొలం వెళ్లి ఉన్న సమయంలో పట్టపగలే స్క్రూ డ్రైవర్ సాయంతో ఇంటి తలుపు, బీరువా తాళం తీసి 89గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకొని మోటారుసైకిల్‌పై పరారయ్యారు. కేసు విచారణలో లభించిన ఆధారాల మేరకు దొంగలు పాత నేరస్థులే అని గుర్తించి వారికోసం గాలిస్తుండగా మరో దొంగతనం కోసం పథకం వేసుకుని వస్తున్న వారిద్దరూ మాలకొండ సమీపంలో మొగిలిచర్ల క్రాస్ రోడ్డు వద్ద పట్టుబడ్డారు. దీంతో వారిని విచారించగా జూన్‌లో బడేవారిపాలెంలో పొడపాటి రమణమ్మ ఇంట్లో చేసిన దొంగతనాన్ని, తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం కొత్తగూడెం జిల్లా గుండాల పోలీస్‌స్టేషన్ ఇలాకాలో ఒక బంగారం షాపులో చేసిన దొంగతనాన్ని కూడా అంగీకరించారు. దీంతో వారి వద్ద 110గ్రాముల బంగారం, కిలో వెండిని దొంగతనాల కోసం వారు ఉపయోగిస్తున్న యమహా ఎఫ్‌జడ్ ఎస్ మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో సీఐ మంగారావు, ఎస్‌ఐ మరిడినాయుడుతో పాటు కానిస్టేబుళ్ల జె.మునికృష్ణ, ఎన్.కిషోర్, బి.మహేంద్రలు పాల్గొన్నారు. వీరిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

హోంగార్డ్స్ డీఎస్పీగా రమణ


● ఆర్ఐ థామస్ రెడ్డికి డీఎస్పీగా ఉద్యోగోన్నతి

నెల్లూరు(క్రైం), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పోలీసు శాఖలోని ఆక్టోపస్ విభాగంలో ఉన్న ఎన్‌వీ రమణ నెల్లూరు హోంగార్డ్స్ డీఎస్పీగా నియమితుల య్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది ఏఆర్ డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా నెల్లూరు హోంగార్డ్సు డీఎస్పీగా పని చేస్తున్న కే సుంకరయ్య ఆక్టోపక్స్‌కు బదిలీ కాగా, అక్కడ ఉన్న ఎన్‌వీ రమణను నెల్లూరు హోంగార్డ్స్ డీఎస్పీగా బదిలీ చేశారు. కాగా, నెల్లూరు ఆర్ఐ థామస్ రెడ్డి డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది పార్వతీపురం మన్యం జిల్లా ఏఆర్ డీఎస్పీగా నియమితులయ్యారు.

లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు

నెల్లూరు (లీగల్), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : లారీలో ప్రయాణిస్తున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న కేసులో నేరం రుజువు కావడంతో కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన పప్పర్తి సుబ్బారాయుడు అనే నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఇరవై రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2020 మే 19వ తేదీ రాత్రి ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెంలో బాలిక, ఆమె మావయ్య కలిసి సుబ్బారాయుడు లారీ ఎక్కారు. సంగం వద్ద టిఫిన్ సాకుతో బాలిక మావయ్యను లారీ నుంచి దించిన నిందితుడు ఆ తర్వాత బాలికను తీసుకుని లారీలో కృష్ణపట్నం వైపు వేగంగా వెళ్లాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో సంగం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేత



ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వింజమూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఉదయగిరి నియోజకవర్గంలోని దాతలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందజేసిన రూ.20,03,655 ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెక్కుల రూపేణ అందజేశారు. వరద బాధితుల కష్టాలను తెలుసుకున్న సేవాభావం కలిగిన వివిధ ప్రాంతాల వారు నియోజకవర్గంలోని నాయకులు స్వచ్ఛందంగా ఎమ్మెల్యేకి చెక్కుల రూపంలో విరాళాలు అందజేశారు.

వెంగమాంబ ఆలయ అభివృద్ధికి చర్యలు



ఆలయాన్ని పరిశీలిస్తున్న అధికారులు

దుత్తలూరు (ఉదయగిరి రూరల్), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్రవాడ గ్రామంలోని శ్రీవెంగమాంబ పేరంటాలమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి వెట్టిగుంట ఉషశ్రీ, దేవదాయ ధర్మదాయ శాఖ ఏఈ మురళీ పేర్కొన్నారు. శుక్రవారం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు, అర్చకులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధికి పరిసరాలను పరిశీలించి ఆలయం కొలతలను సేకరించామన్నారు. ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామన్నారు. అనంతరం ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. నిధులు మంజూరు కాగానే భక్తులకు సౌకర్యవంతంగా అభివృద్ధి పనులు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మార్చినాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి

● హౌసింగ్ ఈఈ దయాకర్



కాంట్రాక్టర్లతో సమావేశమైన హౌసింగ్ ఈఈ

కలువాయి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పీఎంఏవై-1 కింద చేపట్టిన పక్కాగృహాల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ ఈఈ దయాకర్ అన్నారు. శుక్రవారం ఆయన కలువాయి హౌసింగ్ కార్యాలయంలో సిబ్బంది, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయించడంతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు బయటపడింది. ఈనేపథ్యంలో లేఅవుట్‌లలో నిర్మాణాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయని, వాటిని తిరిగి ప్రారంభించి 2025 మార్చి నాటికి పూర్తిచేయాలని కోరారు. ఇందుకోసం గృహనిర్మాణ శాఖ సిబ్బంది కాంట్రాక్టర్లతో కలసి వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఆత్మకూరు డీఈ గౌస్‌మోహిద్దీన్ తదితరులు ఉన్నారు.

200 రోజుల పని దినాలు కల్పించాలి



సమావేశంలో మాట్లాడుతున్న శ్రీరాములు

ఉదయగిరి రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు 200 రోజులు పని కల్పించడంతో పాటు దినసరి వేతనం రూ.800 చెల్లించాలని జిల్లా రైతు సంఘం నాయకుడు శ్రీరాములు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విరమించుకోవడంతోపాటు విద్యుత్ ట్రూఅప్ చార్జీలను రద్దుచేయాలన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో వలసల నివారణకు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేయడంతోపాటు సీతారాంసాగర్ ప్రాజెక్టును నిర్మించాలన్నారు. ఉదయగిరి-నందవరం, ఉదయగిరి-బండగానిపల్లి ఘాట్‌రోడ్డు నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 26న చేపట్టే దేశవ్యాప్త ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాకు విజయమ్మ, రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, కోడె రమణయ్య, గడ్డం నాగేశ్వరరావు, షేక్ నాయబ్, వెంకటేశ్వర్లు, మస్తాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విపత్తులపై ముందస్తు అవగాహన ఉండాలి

● ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ దరియప్ప



మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్న ఇన్‌స్పెక్టర్ దరియప్ప

అల్లూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): విపత్తులు సంభవించే సమయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు అవగాహన కలిగి ఉంటే వాటి నుంచి ఏర్పడే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఎన్‌డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఇన్‌స్పెక్టర్ దరియప్ప తెలిపారు. ఇస్కపల్లి పాలెం మత్స్యకారులకు శుక్రవారం స్థానిక రెవెన్యూ సిబ్బందితో కలసి ఆయన విపత్తులపై అవగాహన కల్పించారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే మరణాల సంఖ్యను తగ్గించవచ్చన్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, విపత్తుల సమయంలో పాటించాల్సిన పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు ప్రవీణ్, ఆర్ఐ ప్రభుదీప్, మెరైన్ సీఐ డి.ప్రసాద్, ఎస్ఐ నాయబ్‌రసూల్, వీఆర్వో మల్లికార్జున, పార్థసారధి, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామ విభజనపై అభ్యంతరాల స్వీకరణ



సమావేశంలో పాల్గొన్న అధికారులు

చేజర్ల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోటితీర్థం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న తూర్పు కంభంపాడును ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయుటకు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కోటితీర్థం గ్రామ విభజనపై తహసీల్దారు ఆర్ మస్తానయ్య, ఎంపిడీవో విజయలలిత ప్రజలతో చర్చించారు. అభ్యంతరాలు ఉంటే 25వ తేదీ నాటికి లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

దోమలకు ఆవాసాలు.. ఖాళీ స్థలాలు

● ప్రబలుతున్న వ్యాధులు ● పట్టించుకోని అధికారులు



ఆత్మకూరు పట్టణంలో నివాసాల మధ్య ఖాళీస్థలాలు

ఆత్మకూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలకు నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో వర్షపునీరు చేరి దోమలకు ఆవాసాలుగా మారి వ్యాధులకు గురికావల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జెఆర్‌పేట, ఎల్‌ఆర్‌పల్లి, ఆర్టీసీ డిపో తదితర ప్రాంతాల్లో జనావాసాల మధ్య ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డులుగా దర్శనమిస్తున్నాయి. పరిసర ప్రాంత ప్రజలు మురికినీరు అందులోకి వదులుతుండడంతో మురికికూపాలుగా మారి దుర్గంధం వెదజల్లుతున్నాయి. తాగేసిన కొబ్బరిబొండాలు, విరిగిపోయిన ప్లాస్టిక్ సామగ్రి, పాత టైర్లు వంటివి ఖాళీ స్థలాల్లో పడేయడంతో వాటిలో వర్షపునీరు చేరి ప్రమాదకరమైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు కారణమయ్యే దోమలు పెరుగుతున్నాయి. అంతేగాక గుబురుగా పిచ్చిమొక్కలు పెరిగి విష పురుగులకు ఆవాసాలుగా మారాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

కోర్టు ఆదేశాలు బేఖాతరు

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 23 వార్డులు ఉంటే ఖాళీస్థలాలు మాత్రం 700కు పైగా ఉన్నాయి. మున్సిపాలిటీ వారు అధికారికంగా 202 స్థలాలను గుర్తించారు. గుర్తింపులేని ఖాళీస్థలాలు మరో 510కి పైగా ఉన్నాయి. ఖాళీస్థలాలను చదును చేయించి పిచ్చిమొక్కలు మొలవకుండా, మురికినీరు నిల్వ ఉండకుండా, చెత్తాచెదారాలు ఖాళీస్థలాల్లో పడేయకుండా చూడాలని, అలా చేయని ఖాళీస్థలాల యజమానులకు రూ.1000 జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులకు కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అధికారులు యజమానులకు నోటీసులు జారీచేసినా ఖాతరు చేయడంలేదు.

ప్రబలుతున్న విషజ్వరాలు

దోమల కారక లార్వాలు ఖాళీస్థలాల్లోని మురికినీటిలో అలాగే ఉండిపోతున్నాయి. వాతావరణంలో మార్పులు రాగానే విజృంభిస్తున్నాయి. ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. జ్వరాలు వచ్చినప్పుడే హడావుడి చేసే వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మాదక ద్రవ్యాలు వినియోగిస్తే జైలుశిక్ష : సీఐ



సంగం: విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సీఐ వేమారెడ్డి

ఆత్మకూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగిస్తే ఆరు నెలల నుంచి ఏడాది పాటు, డ్రగ్స్ సంబంధిత నేరాలను ప్రోత్సహిస్తే 10నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించబడతాయని సీఐ జి గంగాధర్, డీఎస్పీ కె వేణుగోపాల్, ఎస్ఐ షేక్ జిలానీ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని రవితేజ కల్యాణ మండపంలో సాంఘీక రుగ్మతల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె వేణుగోపాల్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస ఇంగ్లీషు మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ జి సురేష్‌బాబు, ప్రజలు, ఆటోవర్కర్స్ పాల్గొన్నారు.

●సంగం: మాదక ద్రవ్యాలకు యువత, విద్యార్థులు, ప్రజలు దూరంగా ఉండాలని సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ వేమారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక నేతాజీ జూనియర్ కళాశాలలో ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సాంఘీక రుగ్మతల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేజాజీ కరస్పాండెంట్ మదార్‌బాష, అధ్యాపకులు, స్థానిక పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.

●ఉదయగిరి రూరల్ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక మేకపాటి వెంకురెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, సామాజిక రుగ్మతల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

●దుత్తలూరు: మండలంలోని నర్రవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎస్ఐ ఆదిలక్ష్మి ఈవ్‌టీజింగ్, సైబర్‌నేరాలు, మాదవద్రవ్యాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ జీవితాలకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.

● వరికుంటపాడు: మండలంలోని తిమ్మారెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎస్ఐ రఘునాథ్ ఆధ్వర్యంలో సాంఘీక రుగ్మతల నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాలకొండయ్య, ఉపా ధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు.

●సీతారామపురం: స్థానిక ఎల్‌వి ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏ ఎస్సై వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

●జలదంకి: మాదకద్రవ్యాల నియం త్రణ, సైబర్ నేరాలపై స్థానిక హైస్కూల్ విద్యార్థులకు శుక్రవారం ఎస్ఐ లతీఫున్నీసా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ హరిబాబు, పోలీసు సిబ్బంది, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

●కొండాపురం : సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలు తదితర విషయాలపై శుక్రవారం స్థానిక ఆదర్శ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎమ్ వెంకటరావు, ప్రిన్సిపాల్ షేక్ ఖాదర్‌బాషా, ఉపాధ్యాయులు ఉన్నారు.

●వలేటివారిపాలెం : చుండి మోడల్‌స్కూల్‌లో విద్యార్థులకు సైబర్‌క్రైమ్, ఈవ్‌టీజింగ్ నేరాలు ఎగైనెస్ట్ ఉమెన్స్ అనే అంశంపై శుక్రవారం ఎస్ఐ మరిదినాయుడు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్స్‌పాల్ శ్రీవెంకటేశ్వర్ పాల్గొన్నారు.

●గుడ్లూరు: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుడ్లూరు సర్కిల్ సీఐ మంగారావు తెలిపారు. నేరాలపై ప్రజలకు అవాహన కల్పించేందుకు శుక్రవారం స్థానిక కమ్మపాలెం రామాలయం సెంటర్‌లో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల తహసీల్దారు స్వర్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర రావు, ఎస్ఐ వెంకట్రావు, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు ఉన్నారు.

●బిట్రగుంట (దగదర్తి) నవంబరు 22: మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా అడుగులు ముందుకు వేయాలని కావలి రూరల్ సీఐ పాపారావు తెలిపారు. బోగోలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిషేధంపై అవగాహన కార్యక్రమం ఎస్ఐ భోజ్యా ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

●ఉలవపాడు : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని ఎస్ఐ అంకమ్మ తెలిపారు. శుక్రవారం స్థానిక జీవీఎస్ఎం కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గోపిచంద్ ప్రకాష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

●కావలి : గంజాయి, ఇతర మారకద్రవ్యాలను ఎవరైనా విక్రయించినా తమ వద్ద ఉన్నా అలాంటి వారికి జరిమానాతో పాటు జైలు జీవితం తప్పదని విద్యార్థులు, యువత ఆ వ్యసనాలకు దూరంగా ఉండాలని కావలి డీఎస్పీ శ్రీధర్ సూచించారు. స్థానిక జవహర్‌బారతి డిగ్రీ కళాశాలలో శుక్రవారం గంజాయి, మారకద్రవ్యాల నియంత్రణపై రెండో పట్టణ సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. కార్యక్రమంలో జేబీ ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం నాయుడు, విశ్రాంత పీడీ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్పకు గ్రామోత్సవం



గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులు

ఆత్మకూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక శివాలయంలో శుక్రవారం అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వరరెడ్డి, అయ్యప్పస్వామి సేవాసమాజం ఆధ్వర్యంలో స్థానిక అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయం నుంచి గ్రామోత్సవం నిర్వహించారు. అయ్యప్ప భక్తులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.

ఆలయానికి భూ విరాళం



భూమి పత్రాలను ఈవోకు అందచేస్తున్న దాత దొడ్ల పద్మనాభరెడ్డి

సంగం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): అన్నారెడ్డిపాళెంలో ఉన్న ఆత్మారామస్వామి ఆలయానికి బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన దాత దొడ్ల పద్మనాభరెడ్డి 3.97 ఎకరాల భూమిని కానుకగా అందచేశారు. ఆ మేరకు భూమి పత్రాలు తదితరాలను ఆలయ ఈవో ప్రసాద్‌రెడ్డికి శుక్రవారం అందచేశారు. అంతేకాకుండా భూమికి సాగు నీటి వసతి కోసం తన సొంత నిధులతో బోరు పాయింట్ వేయడంతోపాటు, హద్దులు చూపించారు. దీంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ సభ్యత్వ నమోదు



టీడీపీ సభ్యత్వం చేయిస్తున్న నాయకులు

వలేటివారిపాలెం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): అయ్యవారిపల్లె పంచాయతీ రామలింగాపురంలో శుక్రవారం టీడీపీ యువ నాయకులు వేమూరి రాజా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో వేమూరి రాజా, పాలేటి రవి, మంచాల మాలకొండ్రాయుడు, మంచాల హరిబాబు, యల్లంపల్లి భరత్‌కుమార్, ఉప్పుటూరి మాల్యాద్రి పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాల తనిఖీ



రికార్డులు తనిఖీలు చేస్తున్న ఏడీఏ అనసూయ

బిట్రగుంట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): బోగోలు మండలంలోని పలు ఎరువులు, పురుగు మందుల షాపులను శుక్రవారం కందుకూరు ఏడీఏ అన సూయ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బోగోలులోని పురుగుమందుల షాపులో రికార్డులు సక్రమంగా నమోదు చేయక పోవడంపై ఆమె ఆగ్రహించారు. రికా ర్డులు సరిచేసుకున్న తరువాత వాటిని విక్రయించుకోవాలని ఆమె నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయలక్ష్మీ ఉన్నారు.

'స్వర్ణ' వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి

లింగసముద్రం, నవంబరు22 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలలోని అన్ని వివరాలను స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కందుకూరు డీఎల్పీఓ కృష్ణమోహన్ తెలిపారు. శుక్రవారం స్థానిక సచివాలయం-1ను ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులుతో కలిసి ఆయన తనిఖీ చేసి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో పంచాయతీల ప్రొఫైల్‌ను డిజిటల్ పంచాయతీలో నమోదు చేసేవారని, ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు, స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్‌లో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, డ్రైన్లు, అన్నికులాల జనాభా వివరాలు, అసెస్‌మెంట్ రికార్డుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఇంటిపన్ను వసూలును వేగవంతం చేయాలన్నారు. అలాగే కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రానికి హౌస్‌హోల్డ్ సర్వేను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అన్నిశాఖల సిబ్బంది పాల్గొన్నారు.

జూనియర్ న్యాయవాదుల పరిచయ కార్యక్రమం

కావలి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కావలి బార్ అసోసియేషన్‌లో జూనియర్ న్యాయవాదుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కాటా సురేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శోభ, ప్రిన్సిపల్స్ జూనియర్స్ జడ్జి సుధాకర్, స్పెషల్ మేజిస్ట్రేట్ పరుశురామ్ పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాదులు వేణుగోపాల్‌రెడ్డి , కెన్నడీ, పీవి శివప్రసాద్‌రెడ్డి, జగన్మోహన్‌రావు, సాయి ప్రసాద్‌లు వారి అనుభవంలో చేసిన కేసుల గురించి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం బాధ్యులు సునీల్‌బాబు, అభిషేక్, శ్రీకాంత్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు

లింగసముద్రం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ మహబూబ్ సుబానీ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గ్రామీణ ప్రజల అవసరాల దృష్ట్యా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెడితే కొందరు అక్రమార్కులు జేసీబీలు, ఎక్స్‌కవేటర్లతో ఇసుకను తవ్వి టిప్పర్లతో కావలి, కందుకూరు పట్టణాలకు తరలిస్తున్నారని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ పనులు, పేకాట వంటి పనులకు వెళ్లకూడదన్నారు.

ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించాలి

దుత్తలూరు(ఉదయగిరి రూరల్), నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ ధర్మాన్ని పాటించాలని ఎస్ఐ ఆదిలక్ష్మి, జిల్లా మహిళా సమన్వయ ప్రముఖ్ కోటంరెడ్డి రాఘవరెడ్డి సూచించారు. శుక్రవారం సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలమ్మ ఆలయ కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలతోపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ధర్మప్రచారక్ వెంగళరెడ్డి, జిల్లా సహ కన్వీనర్ బ్రహ్మయ్య, మేకపాటి మాల్యాద్రినాయుడు, మాలేపాటి మల్లికార్జుననాయుడు తదితరులు పాల్గొన్నారు.

వసతి గృహానికి నీటి శుద్ధి యంత్రం వితరణ

కావలి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఎస్సీ బాలికల వసతిగృహాల సముదాయానికి శుక్రవారం హాస్టల్ వార్డెన్ ఉమాశంకర్ తన తండ్రి దానియేల్ జ్ఞాపకార్థం నీటిశుద్ధి యంత్రంను బహూకరించారు. వసతిగృహ విద్యార్థినులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న శుద్ధినీటి సమస్య ఎట్టకేలకు దాత సహకారంతో పరిష్కారం అయ్యింది.

14 మద్యం సీసాల స్వాధీనం

ఏఎస్ పేట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టుచేసి 14 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. శుక్రవారం జమ్మవరం గ్రామానికి చెందిన వ్యక్తి ఏఎస్ పేట నుంచి 14 మద్యం సీసాలు తీసుకువెళ్తూ సాయిబాబా గుడి సమీపంలో తనిఖీలు చేస్తున్న ఎస్ఐ సైదులుకు దొరికాడు. దీంతో అతని వద్ద ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సాదా బైనామా సమస్యలు పరిష్కరిస్తాం

● కావలి తహసీల్దారు శ్రావణ్‌కుమార్



ముఖాముఖి

కావలి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండల రైతులు ప్రధానంగా ఎదుర్కొనే భూ సమస్యలలో ఎక్కువగా సాదాబైనామా కేసులు ఉన్నాయని, ఉన్నతాధికారులు నుంచి అనుమతి వచ్చిన వెంటనే వాటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామని కావలి తహసీల్దారు శ్రావణ్‌కుమార్ తెలిపారు.

? మండలంలో ప్రధాన సమస్యలేవి.

! నియోజకవర్గంలో ఎక్కువగా భూసమస్యలు ఉంటున్నాయి

? భూ సమస్యలలో ప్రధానమైనది

! ప్రధానంగా రైతులు అగ్రిమెంట్ల మీద భూములు కొనుగోలు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. వారికి రెవెన్యూ రికార్డులలో హక్కులు ఉండవు. ఈ విషయాన్ని రైతులు గుర్తించి రిజిస్ట్రర్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి.

? వాటి పరిష్కారానికి చర్యలేవీ.

! రైతులు అగ్రిమెంట్ల మీద కొనుగోలు చేసిన భూములను సాదాబైనామా కింద వారి పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి సాదాబైనామాకు అనుమతులు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తాం

న్యూస్ బాక్స్

జొన్న, నిమ్మ పంటల పరిశీలన

చేజర్ల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు సమన్వయకర్త డా. జి లలిత శివజ్యోతి ఆధ్వర్యంలో ఆత్మ పిడి శివన్నారాయణ, శాస్త్రవేత్తల బృందం శుక్రవారం చేజర్ల మండలంలోని కండాపురం, నాగులవెల్లటూరులో జొన్న, నిమ్మ పంటలను పరిశీలించారు. సస్యరక్షణ, తెగుళ్ల నివారణ చర్యల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలను అరికట్టాలి

అనంతసాగరం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం గిరిజన కాలనీలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై వైద్యసిబ్బంది అవగాహన కల్పించారు. వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో శారద, వైద్యులు శ్రీకాంత్‌రెడ్డి, శ్రావణి, సిబ్బంది చిన్నయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు

అనంతసాగరం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథపాలకుడు నారాయణరావు, జేవివి నాయకులు గాడి సుధాకర్, పీ నరసింహులు, సచివాలయ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ మురళి పాల్గొన్నారు.

రాయితీ పథకాలపై అవగాహన

ఉలవపాడు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): స్థానిక రైతుసేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు సూక్ష్మ సేద్య పథకాలు, ప్రభుత్వ రాయితీలపై ఉద్యాన అధికారి జ్యోతి, వ్యవసాయ అధికారి తిరుమల జ్యోతి శుక్రవారం అవగాహన కల్పించారు. బిందు, తుంపర్ల సేద్యంపై రైతులను ప్రోత్సహించాలని, రబీ ఈ-క్రాపు మీద రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని చెప్పారు.

పూడికతీత పనులకు ప్రాధాన్యం

లింగసముద్రం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం పనుల్లో భాగంగా పంట కాలువల పూడికతీత పనులకు ప్రాధాన్యం ఇస్తామని ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం పెంట్రాల పంచాయతీ కార్యలయంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గతనెల 2న జరిగిన గ్రామసభలో గుర్తించిన పనులను ఆమోదించామన్నారు. ప్రస్తుతం పంచాయతీలో గ్రావెల్ రోడ్లు, ఇతర పనులను గుర్తించి పనులు చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కిలారి కొండయ్య, ఈసీ చిన కోటయ్య, కార్యదర్శి, మాధవరావు, మధు పాల్గొన్నారు.

● వలేటివారిపాలెం : గ్రామాభివృద్ధికి ఉప యోగపడే పనులనే గుర్తించి వాటినే చేయా లని ఉపాధిహామీ ఏపీడీ బాబూరావు తెలి పారు. బడేవారిపాలెం సచివాలయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాది పనులు గుర్తింపు గ్రామసభను నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీడీ బాబూరావు మాట్లాడారు. ఉపాధి జాబ్‌కార్డులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ ఉమామహేష్ టీఏ మాలకొండయ్య, గ్రామస్థులు సింహాద్రి పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఉదయగిరి రూరల్ (ఆంధ్రజ్యోతి): స్థానిక 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఇన్‌చార్జి ట్రాన్స్‌కో ఏఈ ఖుద్దూస్‌బాషా శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. సీతారామపురం మండలం కుర్రపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో ఆయా సమయాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.